www.andhrajyothy.com
ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
ఆదిలాబాద్
ఆదివారం 13 ఆగస్టు 2017



రైల్వే స్టేషన్ అడ్డాగా.. అక్రమ దందా!


జిల్లాలోని రైల్వే స్టేషన్లు.. దో నెంబర్ దందాలకు అడ్డాలుగా మారుతున్నాయి. నిషేధిత గంజాయి, దేశీదారు వంటి సరుకులను రైళ్లల్లో అక్రమంగా రవాణా చేస్తున్నారు. దొరికితే దొంగ.. లేకపోతే దొర అన్న చందంగా స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు. ఆదిలాబాద్, తలమడుగు, ఉండం, కోసాయితో పాటు పలు స్టేషన్లు అక్రమ దందాకు అడ్డాలుగా మారాయి. మహారాష్ట్ర సరిహద్దులోని కిన్వట్, అంబాడి, సాసర్‌కుండ్ రైల్వే స్టేషన్‌లలో పరిస్థితి మరీ దారుణం. పోలీసుల నిఘా కొరవడడంతో అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. దీనికి సంబంధించి రైళ్లల్లోనే లక్షల రూపాయల్లో బేరసారాలు జరగడం గమనార్హం.

(ఆంధ్రజ్యోతి, ఆదిలాబాద్)



- సుదూర ప్రాంతాలకు నిషేధిత సరుకుల సరఫరా
- తరుచూ పట్టుబడుతున్న గంజాయి, దేశీదారు, మద్యం నిల్వలు
- ప్రయాణికుల ముసుగులో స్మగ్లర్ల ఎత్తుగడలు
- నాగ్‌పూర్ నుంచి రాత్రి వేళల్లో పేద యువతుల అక్రమ రవాణా
- అడ్డూ అదుపు లేకుండా జోరుగా దో నెంబర్ దందా
- నామమాత్రంగా తనిఖీలు.. కొరవడిన నిఘా
- జిల్లాలో అక్రమ రవాణాకు అడ్డాలుగా రైల్వే స్టేషన్లు
- ప్రత్యేకదృష్టి సారిస్తేనే అగడాలకు అడ్డుకట్ట

8



20

ఆదిలాబాద్ అందాలు అమోఘం

- పల్లె ప్రాంతాల్లో సినిమా తీయడం సంతోషంగా ఉంది
- ప్రజలు నాపై చూపిన ప్రేమ జీవితంలో మరువను
- 'ఆంధ్రజ్యోతి'తో హీరో సప్తగిరి



20

పంద్రాగస్ట్ వేడుకల్లో ప్లాస్టిక్ జెండాలు
వినియోగిస్తే కేసుల నమోదు

- దుకాణాల్లో విక్రయించినా శిక్షార్హులే..
- కాగితంతో చేసిన వాటినే వాడాలి
- వెల్లడించిన ఎస్పీ శ్రీనివాస్



3

పసుపు.. పసిడి అయ్యేనా?

- ఆశాజనకంగా పంట
- ధరలపైనే భారమంతా
- ఈ యేడు తలమడుగు మండలంలో పెరిగిన పసుపు పంట సాగు విస్తీర్ణం




9

ఒక విజేత ఆత్మకథ

- 'రచయిత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం'

- తెలుగు అనువాదం వాడ్రేవు చినవీరభద్రుడు



పుస్తకం ముందు పేజీ

నాకు నచ్చిన పుస్తకం

నిర్మల్ కల్చరల్ : నాకు నచ్చిన పుస్తకం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం రచించిన 'ఒక విజేత ఆత్మకథ' ఇది 'ది వింగ్స్ ఆఫ్ ఫైర్ 'కు తెలుగు అనువాదం. అనువాదకర్త వాడ్రేవు చిన వీరభద్రుడు. కలాం జీవితంలోని బాల్యం, విద్యాభ్యాసం సాగిన తీరు, వృత్తిపర బాధ్యతలు, ఆయన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. తల్లితండ్రులపై గౌరవమర్యాదలు మెండుగా ఉన్న అబ్దుల్ కలాం పుస్తకాన్ని ఆయన తల్లికి అంకితమిచ్చారు. గడిచిన కాలపు ఇసుక తిన్నెల కింద మరెన్నటికీ బయటకు రాకుండా కప్పబడిపోక ముందే అనుభవాలను అక్షరబద్ధం చేయాలని ఈ ఆత్మకథలో కలాం చెప్పుకున్నారు. ఒకమేధావి హృదయం నుంచి నిరంతర సంభాషణలా ఆయన జీవనసంఘటలను వర్ణించారు. పుస్తకంలో లీనమైనప్పుడు మహాత్మాగాంధీ ఆత్మకథ సత్యశోధన గుర్తుకువస్తుంది. ఆ పుస్తకానికి సత్యం, అహింస ఆధారస్తంభాలుగా ఉంటే, కలాం పుస్తకం సైన్స్ అండ్ టెక్నాలజీలో నడిచినా మానవత్వపు వాసతో గుబాళించింది. ప్రముఖ కవి ఖలీల్ జిబ్రాన్ ప్రభావం కలాంపై ఉన్నది. మన సంతానానికి ప్రేమ, అనుబంధం, ఆత్మీయత అందించాలేకానీ మన సొంత అభిప్రాయాలను, ఆలోచనలను వారిపై బలవంతంగా రుద్దకూడదని కలాం చెబుతారు. 'మీ పిల్లలు మీ పిల్లలు కారు. మీ ద్వారా కలిగినవారే తప్ప మీవారు కాదు' అని నొక్కి చెబుతారాయన. ఈకాలపు తల్లిదండ్రులకు ఇదో గుణపాఠం కావాలి. మహత్తరమైన విజయం సాధించేవాడే అసలైన విజేత అనుకుంటాం. కానీ అపజయాలు, వైఫల్యాల్ని అధిగమిస్తూ లక్ష్యసాధన వైపు పరిశ్రమించేవాడే సిసలు విజేత అని కలాం అంటారు.



- తొడిశెట్టి పరమేశ్వర్, నిర్మల్ (పీజీ హెచ్ఎం, కవి, రచయిత)



- వాహనాలకు సరికొత్త మెరుపులు
- అందుబాటులోకి జర్మన్ టెక్నాలజీ
- తక్కువ నీటితో ఎక్కువ ప్రయోజనం

ఫోమ్‌వాష్‌తో తళతళ..

నెన్నెల : బైకులు, కార్లను శుభ్రం చేయించేందుకు ఇన్నాళ్లు వాటర్ సర్వీసింగ్ చేయించేవారు. వాహనాలను నీటితో కడిగిన తరువాత ఆయిల్‌తో తుడిస్తే కాస్త మెరుస్తూ కనిపించేవి. ఉప్పు నీళ్లతో సర్వీసింగ్ చేస్తే వాహనాలు తుప్పు పట్టేవి. కొన్నాళ్లు స్వీట్ వాటర్ సర్వీసింగ్ సెంటర్లు హల్‌చల్ చేశాయి. తాజాగా పట్టణాల్లో ఎక్స్‌ప్రెస్ వాష్ పేరిట జర్మన్ టెక్నాలజీతో ఫోమ్ క్లీనింగ్ అందుబాటులోకి వచ్చింది. అతి తక్కువ నీరు ఉపయోగించి నురగ(ఫోమ్)తో వాహనాలను శుభ్రం చేయడం ఈ వాషింగ్ ప్రత్యేకత. గతంలో ఒక బైక్ వాష్ చేయడానికి 150 లీటర్లకు పైగా నీరు అవసరమయ్యేది. కానీ కొత్త టెక్నాలజీతో 5 లీటర్ల నీరు మాత్రమే ఉపయోగించి వాష్ చేస్తున్నారు. ఫోమ్‌గన్‌తో నురగను స్ప్రే చేసి, క్లాత్‌తో రుద్ది వాష్ చేస్తారు. తరువాత స్టెఫ్‌లాన్ అనే పరికరంతో శుభ్రం చేస్తే కొత్త వాహనంలా మెరిసిపోతుంటాయి. ప్రస్తుతం ఫోమ్ క్లీనింగ్‌కు బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. సెవన్ కార్‌వాష్ ఇన్ కొరియా కార్పొరేషన్ సంస్థ జర్మనీ నుంచి ఫోమ్ వాష్‌తో పాటు ఏకో ఫ్రెండ్లీ వాష్ పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. బ్రిడ్జ్ స్టోన్ వంటి సంస్థలు వర్త్ కంపెనీ సరఫరా చేసే లిక్విడ్‌తో, ఫోమ్‌తో వాహనాలను వాష్ చేస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాలకు మాత్రమే పరిమితమైన ఫోమ్ వాష్ ఇప్పుడు జిల్లా కేంద్రంతో పాటు బెల్లంపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట, మందమర్రిలాంటి పట్టణాల్లో సైతం అందుబాటులోకి వచ్చింది. బైక్‌కు రూ. 70, కార్‌లకు రూ. 350 వరకు చార్జ్ చేస్తారు. బైక్‌లను 15 నిమిషాల్లో, ఫోర్‌వీలర్లను గంటలో వాష్ చేసి కొత్తదానిలా మెరిపిస్తారు.



బైక్‌కు స్టెఫ్‌లాన్ కోటింగ్

వాహనం కొత్తదానిలా మెరిసిపోతుంది..

- ఎండీ ఇబ్రాహీం, కార్ యజమాని, నెన్నెల



వాహనాలకు ఫోమ్‌వాష్ చేపిస్తే కొత్త దానిలా మెరిసిపోతున్నాయి. సమయం కూడా వృథా కావడం లేదు. గతంలో మాదిరిగా గంటల తరబడి వేచిఉండాల్సిన అవసరం లేదు. నిమిషాల్లో వాష్ చేసి ఇస్తున్నారు. వర్షాకాలంలో వారం పది రోజులకు ఒకసారి కార్ వాషింగ్ తప్పనిసరి. గతంలో హైదరాబాదులాంటి మహా నగరాల్లో మాత్రమే ఇలాంటి పద్ధతి ఉండేది. ఇప్పుడు బెల్లంపల్లిలో కూడా అందుబాటులోకి వచ్చింది.

మంచి ఆదరణ లభిస్తోంది..

- అంగల తిరుపతి, కార్ వాష్ నిర్వాహకుడు, బెల్లంపల్లి



ఫోమ్‌వాష్‌కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. గతంలో వాషింగ్ చేసే పద్ధతి కంటే జర్మన్ టెక్నాలజీతో చేసే వాషింగ్ భిన్నమైంది. పాత పద్ధతిలో నీరు చాలా వృథాఅయ్యేది. ఇప్పుడు అతితక్కువ నీటితో వాష్ చేస్తున్నాం. నీటి బాధ తప్పింది. బురద, దుమ్ము, ధూళితో వచ్చే వాహనాలే కాకుండా పాత బండ్లను సైతం ఫోమ్‌వాష్‌తో కొత్త వాటిలా మెరిపించగలుగుతున్నాం. వాహనాన్ని బట్టి చార్జ్ చేస్తాం.

గూడెం ఆలయంలో ప్రత్యేక పూజలు..

ఆధ్యాత్మికం



కొలువు దీరిన శ్రీసత్యదేవుడు

- గూడెం శ్రీసత్యనారాయణస్వామి దేవాలయంలో ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు సుప్రబాతం, ఆరాధన, బాలబోగము.
- ఉదయం 7 గంటల నుంచి ధర్మ దర్శనము, స్వామి తీర్థప్రసాదం వితరణ అర్చకుల పూజలు
- మధ్యాహ్నం 12:15 గంటలకు స్వామివారికి మహా నివేదన, హారతి, మంత్రపుష్పం.
- గూడెం దేవస్థానాన్ని మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు మూసివేస్తారు.
- ఆ సమయంలో ఆలయ కౌంటర్లు, కార్యాలయాలు కూడా మూసి ఉంటాయి.
- సాయంత్రం 6 గంటల నుంచి స్వామి వారికి బోగము, హారతి, మంత్రపుష్ప నివేదన.
- రాత్రి 7 గంటల సమయంలో గూడెం ప్రధానాలయం మూసివేస్తారు.

శ్రీసత్యనారాయణస్వామి సామూహిక వ్రతాలు ఇలా..

- శ్రీ సత్యనారాయణస్వామి సామూహిక వ్రతాల మొదటి బ్యాచ్ ఉదయం 9 గంటలకు, రెండో బ్యాచ్ ఉదయం 11గంటలకు, మూడో బ్యాచ్ సాయంత్రం 3.30 గంటల నుంచి నిర్వహిస్తారు. వ్రతం ఆచరించే భక్తులు పూలు పండ్లు, కొబ్బరికాయలు, మంగళహరతిప్లేటు, మాణిక్యాలు, చెంబు, గ్లాస్‌ను వెంటతెచ్చుకోవాల్సి ఉంటుంది. మిగిలిన సామూహిక వ్రత పూజా సామగ్రి ఆలయంలోనే అందజేస్తారు.

Employee Voice

ఉద్యోగి వాయిస్

రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

- సత్తయ్య, రేషన్ డీలర్ల సంఘం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు



దండేపల్లి : నామమాత్రపు కమీషన్లతో జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యావసర వస్తువులను ప్రజలకు చేరవేస్తున్న రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. నెలకు రూ.30 వేల వేతనం అందించాలి. రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వ ప్రజాపంపిణీ విషయంలో నూతనంగా తీసుకువస్తున్న ఈ- పాస్ విధానంతో పాటు ఎలక్ట్రానిక్ కాంటాలను స్వాగతిస్తున్నాం. రేషన్ దుకాణాలను మినీ సూపర్ మార్కెట్‌లుగా గుర్తించి మరిన్ని నిత్యావసర సరుకులను అందుబాటులోకి తీసువచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. చక్కెర, కిరోసిన్ తదితర వస్తువులపై సబ్సిడీ ఎత్తివేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. రేషన్ సరుకుల ఎగుమతి, దిగుమతులపై డీలర్ల వద్ద నుంచి హమాలీ వసూల్ చేసే కూలిని ప్రభుత్వమే భరించాలి. రేషన్ దుకాణాలను సొంతంగా నిర్మించుకునేందుకు డీలర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి. ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డులను రేషన్ డీలర్ల కుటుంబాలకు వర్తింపజేయాలి. సొంత ఇల్లు లేని రేషన్ డీలర్లకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలి. కేంద్ర ఆహార భద్రత చట్టంలోని అంశాలను అమలు పర్చడం ద్వారా రేషన్ డీలర్ల ఆదాయాన్ని పెంపొందించాలి.

ఖానాపూర్ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు?

● వాస్తవం కాదన్న ఎమ్మెల్యే రేఖా నాయక్ ● అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశానని స్పష్టీకరణ

ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్‌కు పార్టీ అధిష్ఠానం నుంచి షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు ఖానాపూర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సీఎం బహిరంగ సభకు అధిక సంఖ్యలో జనాలను తరలించాలనే ఉద్దేశంతో ఈ నెల 8వ తేదీన ఖానాపూర్‌లో టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో స్థానిక విశ్రాంతి భవనంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఇటీవల టిఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్‌లు గొడవకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి పార్టీ అధిష్టానం ఆరా తీసినట్లు సమాచారం. అదే రోజు సాయంత్రం ఎమ్మెల్యే రేఖా నాయక్ రమేష్ రాథోడ్ తనను అసభ్య కరంగా పదజాలంలో దూషించాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ నాయకుడైనా రమేష్ రాథోడ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆమెపై అధిష్టానం గుర్రుగా ఉందని అందుకే షోకాజ్ నోటీసులు జారీ చేశారని ఖానాపూర్‌లో ఆమె వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రేఖానాయక్ శుక్రవారం ఉదయం హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం శనివారం ఎమ్మెల్యే రేఖా నాయక్‌ను పిలిపించారని ప్రచారం సాగుతోంది.

అభివృద్ధి పనుల కోసం సీఎంని కలిశా....

- ఎమ్మెల్యే రేఖా నాయక్

ఖానాపూర్‌లో జరుగుతున్న పుకార్లపై ఎమ్మెల్యే రేఖా నాయక్‌ను 'ఆంధ్రజ్యోతి' ఫోన్ ద్వారా సంప్రదించగా తనకు ఎటువంటి షోకాజ్ నోటీసులు అందలేదన్నారు. షోకాజ్ నోటీసుల విషయం వాస్తవం లేదన్నారు. తెలంగాణ శాసన సభాపతి సిరికొండ మధుసూధనాచారి కుమారుని వివాహం ఉన్నందున తాను శుక్రవారం ఉదయం హైదరాబాద్ వెళ్లానని ఆమె తెలిపారు. పోచంపాడ్ సభలో టవర్ ఎక్కి నిరసన తెలిపిన గంగాపూర్ సర్పంచ్ చంద్రహాస్ సమస్యలను తెలుసుకునేందుకు సీఎం తనను పిలిచారన్నారు. గంగాపూర్ బ్రిడ్జి కోసం గతంలో రూ. 3కోట్లు మంజూరైతే ప్రస్తుత పరిస్థితుల్లో నిధులు సరిపోవడం లేదని రూ. 10కోట్లు ప్రతిపాదనలు సిద్దం చేసి పనులు నిలిపివేసిన విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేశానన్నారు. అర్థం లేని ప్రచారం చేస్తే పార్టీ అధిష్టానమే వారిపై చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

విద్యుతు స్తంభానికి ఢీకొని ఒకరి మృతి

● ఒకరికి గాయలు ● పాత ఎల్లాపూర్‌లో విషాదం



మృతి చెందిన శ్రీకాంత్

ఖానాపూర్ రూరల్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని తర్లపాడ్ సమీపంలో విద్యుత్ స్తంభానికి ఢీకొని డిగ్రీంక విద్యార్థి దుర్మరణం చెందగా, మరోకరికి తీవ్రంగా గాయపడ్డారు. శనివారం సాయంత్రం పాత ఎల్లాపూర్‌కు చెందిన బత్తుల శ్రీకాంత్ (20) కత్తెర ప్రశాంత్ (23) ద్విచక్ర వాహనంపై తర్లపాడ్ మీదుగా ఖానాపూర్‌కు వస్తుండగా, తర్లపాడ్ సమీపంలో గల మూలమలుపు వద్ద అదుపు తప్పి విద్యుతు స్తంభానికి ఢీకొన్నారు. దీంతో బత్తుల శ్రీకాంత్ అక్కడిక్కడే మృతి చెందగా, కత్తెర ప్రశాంత్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రశాంత్‌ను 108 వాహనంలో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి, పరిస్థితి ప్రమాదకరంగ ఉండటంతో నిజామాబాద్ తరలించారు. అతి వేగంగా వాహనం నడపటంతో ప్రమాదం జరిగిందని, కేసునమోదు చెసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వినయ్ తిలిపారు.

పాత ఎల్లాపూర్‌లో విషాదం..

సంఘటన స్థలాన్ని జిల్లా గజిటెడ్ అ ధికారుల సంఘం అధ్యక్షుడు శ్యాంనాయక్, నాయకులు రాజ్ గంగన్నలు సందర్శించారు. సంఘటనతో పాత ఎల్లాపూర్‌లో విషాదం నెలకొంది.

ప్లాస్టిక్ జెండాలు వినియోగిస్తే చర్యలు

● ఆదిలాబాద్ ఎస్పీ ఎం.శ్రీనివాస్

ఆదిలాబాద్‌టౌన్: స్వాతంత్ర్య దినోత్సవంలో ప్లాస్టిక్ జెండాలను వినియోగించరాదని అలా చేస్తే చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ జెండాను తోరణాలుగా అలంకరణ వస్తువుగా వాడొద్దన్నారు. ప్లాస్టిక్ జెండాకు బదులుగా కాగితంలో తయారు చేసిన రంగుల జెండాలనే వాడాలని సూచించారు. ప్లాస్టిక్‌తో కూడిన జెండాలను వినియోగించిన లేదా వ్యాపారస్థులు అమ్మినా అండర్ సెక్షన్ - ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా -2002, ప్రివేంషన్ ఆఫ్ ఇన్‌సల్ట్ టూ నేషనల్ ఆనర్ యాక్ట్, 1971 ప్రకారం శిక్షార్హులు అవుతారని తెలిపారు. జిల్లాలో ఎవరైనా, ఎంతటి వారైన ఉద్దేశ పూర్వకంగా ప్లాస్టిక్ జెండాలను వినియోగించినట్లయితే కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించామని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం జాతీయ జెండాలను జాగ్రత్తగా మర్యాద పూర్వకంగా తొలగించి గౌరవ ప్రదమైన ప్రదేశంలో భద్రపరచాలని సూచించారు.

షార్ట్‌సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం



పూర్తిగా దగ్ధమైన గుడిసె

కడెం : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిట్యాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని గొండుగూడ గ్రామానికి చెందిన చిక్రం సావిత్రికి చెందిన గుడిసె షార్ట్ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం రాత్రి సావిత్రి తన బిడ్డతో నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చేలరేగడంతో గమనించిన సావిత్రి బయటకు పరుగులు తీసి కేకలు వేసింది. చుట్టూ పక్కల వారు వచ్చి మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న బట్టలు, వస్తు సామగ్రి కాలిపోయాయి. వీటితో పాటు 25వేల రూపాయలు కాలిపోయాయి. సంఘటన స్థలానికి రెవెన్యూ అధికారులు పంచానామా నిర్వహించి దాదాపు రూ. 1లక్ష నష్టం జరిగినట్లు అంచనా వేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు వేడుకొంది.

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

లక్ష్మణచాంద : విద్యుదాఘాతంతో మల్లెబోయిన హన్మండ్లు (66) అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని పీచర గ్రామంలో శనివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. హన్మండ్లు గ్రామ సమీపంలోని గీతాశ్రమం గదులపై కప్పుకు ఇనుప రేకులను బిగించుటకు వెళ్లాడు. బిగించే క్రమంలో ఒక రేకుజారి విద్యుత్ సరఫరా అవుతున్న సర్వీస్ వైర్ పైన పడింది. దీంతో విద్యుత్ సరఫరా అయి విద్యుదాఘాతానికి గురైనాడు. విషయం గమనించిన స్థానికులు నిర్మల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందాడు. అతని కుమారుడు రాందాస్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ మహేందర్‌రెడ్డి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

లోకేశ్వరంలో ఇసుక టిప్పర్ పట్టివేత

లోకేశ్వరం: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక టిప్పర్‌ను లోకేశ్వరం ఎస్ఐ రమేష్ శనివారం పట్టుకున్నారు. హవర్గ సమీపం నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ను పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. పట్టుకున్న ఇసుక టిప్పర్‌ను పోలీసులు సీజ్ చేశారు. అనుమతులుంటేనే ఇసుకను రవాణా చేయాలన్నారు.

దైవదర్శనానికి వెళ్లి తప్పిపోయిన వ్యక్తి

ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని హిరాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ గోవింద్(42) వారం రోజుల క్రితం అత్తవారి బంధువులతో తిరుపతి దైవదర్శనానికి వెళ్లి తప్పి పోయినట్లు గ్రామస్థులు తెలిపారు. శనివారం 'ఆంధ్రజ్యోతి'తో కుటుంబ సభ్యులు మాట్లాడారు. దైవ దర్శనం అనంతరం తొందరగా ఇంటికి వెళ్లాలని సహచరులతో చెప్పి బయలుదేరాడు. అనంతరం తిరుపతి అటవీ ప్రాంతంలోనే తప్పి పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు పుణ్య క్షేత్ర పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. గోవింద్‌కు భార్య సుశీల, ఇద్దరుకు మార్తెలు ఉన్నారు.

రైతు కుటుంబాన్ని కలిసిన రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ సభ్యులు



కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సంగెపుబొర్రన్న

బోథ్: 2014లో మండలంలో కరత్వాడ గ్రామానికి చెందిన రైతు దేవల నారాయణ ఆత్మహత్యకు పాల్పడడంతో ఆయన కుటుంబ సభ్యులను శనివారం రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న కుటుంబ ఆర్థిక జీవన స్థితిగతులను పరిశీలించారు. అనంతరం కుటుంబ పరిస్థితులను అడిగి తె లుసుకున్నారు. ఆయన వెంట బోథ్ పట్టణ నాయకులు సత్యనారాయణ, నర్సయ్య, కలీల్ అమ్మద్‌లు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో మేక మృతి

సారంగాపూర్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కౌట్ల(బి) గ్రామంలో శనివారం విద్యుదాఘాతంతో మేక మృతి చెందినట్లు గొర్ల కాపరి శ్రీనివాస్ తెలిపారు. మేక పశుగ్రాసాన్ని మేస్తుండగా ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరా కావడంతో మేక అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మేక విలువ సుమారు రూ. 9వేలు ఉంటుందని తెలిపాడు. విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంతోనే మేక మృతి చెందిందని గ్రామస్థులు తెలిపారు.

గిరిజన సంక్షేమ గురుకులం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్

అవుట్ సోర్సింగ్ ఉద్యోగ ప్రకటన

ఆర్.సి.నెం. A2/R.C- గురుకులం/17 — **తేది : 12-08-2017**

గురుకులం (TTWREIS) ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2017-18 విద్యా సంవత్సరంలో నూతనంగా 3 గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలు ఆసిఫాబాద్, ఉట్నూర్‌లలో మహిళల కొరకు, ఆదిలాబాద్ (బోథ్)లో పురుషుల కొరకు ప్రారంభించబడ్డాయి. ఈ కళాశాలలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఏజన్సీల ద్వారా పనిచేయుటకు అర్హులైన గిరిజన అభ్యర్థుల నుండి ధరఖాస్తులు కోరబడుచున్నవి. వీటిలో ★ **స్టాఫ్ నర్సు కొరకు-3** బి.యస్సి నర్సింగ్ లేదా 3 1/2 సం॥రాల G.N.M కోర్సు చేసిన అభ్యర్థులు, ★ **జూనియర్ అసిస్టెంట్ కమ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కొరకు -3,** డిగ్రీ మరియు P.G.D.C.A చేసిన అభ్యర్థులు, ★ **రికార్డు అసిస్టెంట్ కొరకు -3**, SSC మరియు జిరాక్స్ నైపుణ్యం గలవారు, ★ **ఆఫీసు సబార్డినేట్ -3**, **సెక్యూరిటీ గార్డ్స్-6** కొరకు 7వ తరగతి ఉత్తీర్ణులైనవారు ధరఖాస్తు చేసుకోవచ్చును. అభ్యర్థుల ఎన్నిక అర్హత గల సర్టిఫికేట్లలో పొందిన మార్కుల ప్రతిపాదికన చేయబడును. కనుక మార్కులతో కూడి ఉన్న సర్టిఫికేట్లు సమర్పించిన దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడును. దరఖాస్తు ఫారములు రీజినల్ కో-ఆర్డినేటర్, కార్యాలయము I.T.D.A ఉట్నూర్ నందు రూ॥ 25/- చెల్లించి పొందవలెను. పూర్తి చేసిన దరఖాస్తులు మార్కులతో కూడిన అర్హతలు గల సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలను జతపర్చి తేది 25-08-2017 సాయంత్రం 4 గం॥లలోగా రీజినల్ కో-ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయగలరని కోరడమైనది. ఈ ప్రకటనలో పేర్కొన్న పోస్టుల సంఖ్యను భర్తీ చేయుటకుగాని, పెంచుటకుగాని, ప్రకటన రద్దు చేయుటకు గాని, ప్రాజెక్టు అధికారి I.T.D.A ఉట్నూర్ గారికి పూర్తి అధికారం గలదు.

సం/- రీజనల్ కో-ఆర్డినేటర్ గిరిజన గురుకులం ఐ.టి.డి.ఏ, ఉట్నూర్	సం/- ప్రాజెక్టు అధికారి ఐ.టి.డి.ఏ, ఉట్నూర్

'రూబెల్లా వ్యాధితో పిల్లల్లో ఎదుగుదల నశిస్తుంది'

నర్సాపూర్ (జి): రూబెల్లా, మీజిల్స్ టీకాలను 9 నెలల నుంచి 15 సంవత్సరాల్లోపు వారందరికీ వేయించాలని సీహెచ్‌ఈ రాజేశ్వర్ పాండే అన్నారు. శనివారం మండలంలోని రాంపూర్ గ్రామాల్లో రూబెల్లా, మీజిల్స్ టీకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి ఈ టీకాలను వేయించాలన్నారు. ఈ వ్యాధి వలన పిల్లల్లో ఎదుగుదల నశిస్తుందని, బుద్ధి మద్దగిస్తుందన్నారు. ఈ టీకాలను ఆగస్టు 17వ తేదీ నుంచి వేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పీరన్న, సూపర్ వైజర్ వేణురావు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

● ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు



చెక్కును పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

నేరడిగొండ: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. శనివారం నేరడిగొండ మండలం వాంకిడి గ్రామానికి చెందిన సాబ్లె అమర్ సింగ్‌కు ముఖ్యమంత్రి సహయ నిధి చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు నిరుపేదలకు వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కరికైనా సహయ మందించిన దాఖలాలు లేవన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడుగుబలహీన, హరిజన, గిరిజన సంక్షేమం కోసమే పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పర్సురాం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చోడ సీఐగా సతీష్ బాధ్యతల స్వీకరణ

ఇచ్చోడ: మండల కేంద్రంలో పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఎస్.సతీష్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ గతంలో సీఐగా విధులు నిర్వహించిన కరుణాకర్ బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ న్యాయం చేస్తానని, ఇందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. ఆయన వెంట ఎస్సై డి.మోహన్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ పాఠశాలల కార్యవర్గం ఏర్పాటు

బోథ్: మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలల కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా సాయి గంగాధర్, ఉపాధ్యక్షుడిగా షరీఫ్‌మస్, ప్రధాన కార్యదర్శిగా కలీద్ అహ్మద్, కోశాధికారిగా కె.కిషోర్, సభ్యులుగా ఆర్.దేవరావ్, శారదా, సంతోష్, డి.గంగయ్య, సంగపాల్, కె.గంగాధర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

విద్యార్థుల సమస్యలపై పోరాటాలు

తాంసి: విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై దశల వారీగా పోరాటాలు చేస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 82వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆ సంఘానికి సంబంధించిన జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలపై తక్షణమే స్పందిస్తున్నామన్నారు. తాంసిలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే నేరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇందులో ఆ సంఘం నాయకులు రాజు, నరేందర్, సాయికుమార్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

ఆశ్రమ పాఠశాలను సందర్శించిన జీసీడీవో



విద్యార్థులతో మాట్లాడుతున్న జీసీడీవో

బజార్‌హత్నూర్: మండలంలోని మాడగూడ గ్రామంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలతో పాటు మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను శనివారం జీసీడీవో మెస్రంచాయ సందర్శించారు. ఇందులో భాగంగా పాఠశాల పరిసరాలను, వంటగదులను, మరుగుదొడ్లు, డార్మెంటరీలను విద్యార్థుల ఆరోగ్య రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల స్థాయిని పరిశీలించి విద్యార్థులతో రాయించి, చదివించా రు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతను అలవరుచుకున్నప్పుడే ఎటువంటి అంటు వ్యాధులు ధరిచేరకుండా ఉంటాయన్నారు. ఉపాధ్యాయులు చదువులో భాగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి తెలుగు, ఇంగ్లీష్, గణితంకో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల వార్డెన్ సోనేరావ్, కస్తూర్బా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సువర్ణ, ఏఎన్ఎం ప్రియ తదితరులు పాల్గొన్నారు.

కొనసా.. గుతున్న అదనపు నిర్మాణ గదులు

● నిర్మాణ దశలోనే నాసిరకం పనులు ● విద్యార్థులకు తప్పని ఇక్కట్లు ● పట్టించుకోని అధికారులు



ఝరిపునగూడలో అసంపూర్తిగా నిర్మాణ పనులు



నిర్మాణ దశలోనే కూలిపోతున్న గోడలు

తలమడుగు: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చాలనే సంకల్పంతో ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేస్తోంది. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సరిపడ గదులు లేక ఒకే గదిలోనే చదువు, వసతి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ విషయాన్ని అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అదనపు గదుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్‌ల ఇష్టారాజ్యంతో నాసిరకం పనులతో కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల తలమడుగు మండలం ఝరిపూనగూడ ఆశ్రమ పాఠశాలలో దాదాపు మూడు వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థులకు సరైన గదులు లేక ఇరుకు గదుల్లోనే చదువులను వెల్లదీస్తున్నారు. 2011లో అదనపు గదులను నిర్మించేందుకు ఆర్ వీ ఎం ద్వారా రూ.33లక్షల నిధులతో భవన నిర్మాణాలను ప్రారంభించినప్పటికీ సదరు కాంట్రాక్టర్ ఆ పనులను స్లాబ్‌లెవల్‌లోనే నిలిపివేశారు. కాగా నిర్మాణ పనులు మధ్యలోనే ఆపివేయడంతో వర్షానికి తడుస్తూ గోడలు కూలిపోతున్నాయి. మధ్యలోనే నిలిపివేసిన గదుల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని పలుమార్లు ఐటీడీఏ అధికారులకు, ఆర్‌వీఎం అధికారులకు గ్రామస్థులు విన్నవించినా ఎ సంబధిత అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గదుల నిర్మాణం పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

అధికారులు పట్టించుకోవడంలేదు..



అసంపూర్తిగా ఉన్న అదనపు గదుల నిర్మాణపు పనులను త్వరగా పూర్తి చేయాలని ఐటీడీఏ, ఆర్‌వీఎం అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదు.

- పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ కుమ్ర చంపత్

'ప్రతీ ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలి'

● జడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి

గుడిహత్నూర్: గ్రామంలో అపరిశుభ్రత వాతావరణం నెలకొనకుండా ఉండేందుకు ప్రతీ ఇంటికీ మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని జడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కొల్హారి గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామంలో స్థానిక సర్పంచ్ సొంటకే బాలాజీ, అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న పంచాయతీ నూతన భవనాన్ని, మార్కెట్ యార్డు గోదాంను ఆయన పరిశీలించారు. ఈ



కొల్హారిలో పరిసరాలను పరిశీలిస్తున్న జడ్పీసీఈవో

కార్యక్రమంలో తహసీల్దార్ అర్క మోతిరాం, ఎంపీడీవో పుష్పలత, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానందం, ఎస్ఎంసీ చైర్మన్ టి.ప్రకాశ్, పంచాయతీ కార్యదర్శి బాలాజీ పాల్గొన్నారు.

అలరించిన కృష్ణాష్టమి వేడుకలు





ఉట్టి కొడుతున్న చిన్ని కృష్ణుడు నృత్యం చేస్తున్న గోపికలు

ఆదిలాబాద్‌టౌన్: శ్రీకృష్ణుడు జన్మించిన రోజును పురస్కరించుకొని ఈ నెల 14న నిర్వహించే శ్రీకృష్ణాష్టమి వేడుకలను శనివారం స్థానిక బాలాజి విద్యా మందిర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించా రు. చిన్ని కృష్ణుని వేషాధారణలో అలరించిన చిన్నారులు అటు గోపికల వేశంలో మరికొందరు ఈ వేడుకల్లో పాల్గొని అందరిని అలరింపచేశారు. గోపికలు ఆట పట్టిస్తుంటే చిన్ని కృష్ణులు ఉట్టి కొడుతూ ఆటను రక్తికట్టించారు. ఈ విధమైన నృత్య భంగిమలు, చిన్ని కృష్ణుల ఆటలు పాటలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. ఇందులో పాఠశాల కరస్పాండెంట్ రంగినేని ప వన్‌రావ్, ప్రిన్సిపల్ సచిన్‌చంద్ర, వైస్ ప్రిన్సిపాల్ శ్వేత, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను తిలకించారు.

నేడు జిల్లా మాల సంక్షేమ సంఘ సమావేశం

తలమడుగు: జిల్లా మాల సంక్షేమ సంఘం విస్తృత స్థాయి సంఘ సమావేశం జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో ఆదివారం ఉదయం 11గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం మండల అధ్యక్షుడు నేతుల గంగన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు మొట్టె ప్రహ్లాద్, కిరణ్‌కుమార్, కాడె స్వామి హాజరవుతునట్లు పేర్కొన్నారు.

17న విశ్వకర్మల సమావేశం

సిరికొండ: మండల విశ్వకర్మ సంఘ సమావేశం ఈనెల 17న మండల కేంద్రంలోని హనుమాన్ మందిర ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నాయకుడు పంచంపాండు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, సమస్యల సాధన కోసం పోరాట కార్యచరణను రూపొందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

మానవత్వం చాటుకున్న పోలీసులు

సిరికొండ: రోడ్డుపై దొరికిన డబ్బులను బాధితుని ఆచూకి తెలిసుకొని స్టేషన్‌కు పిలిపించుకొని అప్పగించి పోలీసులు మానవత్వం చాటుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన సంతకు వచ్చిన మండలంలోని కుంటగూడకు చెందిన చిక్రం సురేష్ తన జేబులో ఉన్న పర్సును పోగొట్టుకొని రాత్రికి ఇంటికి పయనమయ్యాడు. అయితే పోలీసులు రాత్రి సమయంలో గస్తీ తిరుగుతుండగా రోడ్డుపై పడి ఉన్న పర్సును గమనించి తీసుకున్నారు. అది తెరిచి చూడగా అందులో రూ.1750 ఇతర గుర్తింపు కార్డులు ఉన్నాయి. మరుసటి రోజు శనివారం గుర్తింపు కార్డులో ఉన్న సోన్ నెంబర్ ఆధారంగా ఆయనకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ పిలుపించుకొని ఆ పర్సుతో సహా డబ్బులను అప్పగించారు. పోలీసులు మానవత్వంతో దొరికిన సొమ్మును బాధితునికి అప్పగించడంతో పలువురు సిరికొండ పోలీసులను అభినదించారు.

'డిటెన్షన్, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి'

ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్న డిటెన్షన్, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి ఎ.వెంకట్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఎస్‌యూటీఎఫ్ సంఘ భవనం వద్ద జాతీయ సంఘమైన ఎస్‌టీఎఫ్‌ఐ 18వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం వెంకట్ మాట్లాడుతూ విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఎస్‌టీఎఫ్‌ఐ చేసిన పోరాటాలను వివరించారు. ప్రభుత్వ విద్యా పరిరక్షణకు సీపీఎస్ విధానం కూడా సరైంది కాదన్నారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి

● గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్

బేల: రాష్ట్రంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్ అన్నారు. శనివారం మండలంలోని మాంగ్రూడ్ గ్రామంలో నూతన చౌకధరల దుకాణాన్ని అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాంగ్రూడ్ గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న శ్మశానవాటిక నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ టేకాం పూజ నేతాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని 23 గ్రామాలకు నూతనంగా శ్మశాన వాటికల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. 20 సంవత్సరాల నుంచి మాంగ్రూడ్ గ్రామంలో ప్రజలు రేషన్ షాప్ కోసం బియ్యం, ఇతర సరుకులు తీసుకోవడానికి ఇబ్బందులు పడేవారని, ఈ సమస్యను రాష్ట్ర మంత్రి జోగు రామన్న దృష్టికి తీసుకెళ్లడంతో నేడు రేషన్ దుకాణాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అంతకుముందు హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఎంపీపీ కుంట రఘుకుల్ రెడ్డి, సర్పంచ్ మస్కతేజ్‌రావ్, తహసీల్దార్ ఠాకుర్ నందకిషోర్, ఆర్ఐ రాందాస్, ఏపీవో నరేందర్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓ.దేవన్న, నాయకులు మంగేష్ ఠక్రే, గంభీర్ ఠక్రే, కిషోర్, జక్కు ల మధూకర్, ప్రమోద్‌రెడ్డి, ఇంద్రశేఖర్ పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న రౌతు మనోహర్



చౌకధరల దుకాణాన్ని ప్రారంభిస్తున్న నాయకులు

ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలి



మొక్కలు నాటుతున్న విద్యార్థులు అధ్యాపకులు

బేల: ప్రతీ విద్యార్థి సేవాభావం కలిగి ఉండాలని ఎన్ ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ కన్న మోహన్‌బాబు అన్నారు. శనివారం మండలంలోని బెదోడ గ్రామంలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కీర్తన డిగ్రీ కళాశాలలో నూతనంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ మంజూరు కావడంతో బెదోడ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సమాజంపై అవగాహన కల్పించి చైతన్య వంతులను చేయడంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల పాత్ర పోషిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వరప్రసాద్ కవితత్వవేత్త ఊదారి నారాయణ, కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గేడాం ప్రవీణ్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

సంఘ భవనం అద్దె కోసమే డిప్యూటేషన్



మాట్లాడుతున్న నర్సింహులు

ఆదిలాబాద్ టౌన్: జిల్లాల ఏర్పాటుతో ఒకరు మంచిర్యాల, మరొకరు ఆసిఫాబాద్‌కు బదిలీపై వెళ్లిన నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంఘ భవనం అద్దె కోసమే ఆదిలాబాద్ జిల్లాకు డిప్యూటేషన్‌పై వచ్చి విధులు నిర్వహిస్తున్నారని నాల్గో తరగతి సంఘం సభ్యుడు నర్సింహులు పేర్కొన్నారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘంతో తనకు సంబంధం లేదనడం సరికాదన్నారు. మహిమూద్, అశోక్ గౌడ్‌లకు ఆదిలాబాద్ జిల్లాతో ఎలాంటి సంబంధం లేదని వారే సంఘం సభ్యులు కాదని మండిపడ్డారు. ఇప్పటికైనా సంఘం లెక్కలు బయట పెట్టాలన్నారు. ఇందులో సంఘం సభ్యురాలు భారతి పాల్గొన్నారు.

శాంతి ర్యాలీని జయప్రదం చేయాలి

ఆదిలాబాద్‌టౌన్: సర్వమతాలకు పుట్టినిల్లైన దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని, హిందూ, ముస్లింల మధ్య రోజు రోజుకు పెరిగిపోతున్న అంతర్యాన్ని నివారించేందుకు జమాతే ఉల్మా హింద్ ఆధ్వర్యంలో ఆదివారం చేపడుతున్న శాంతి ర్యాలీని జయప్రదం చేయాలని శాంతి కమిటీ సభ్యులు ఉమాశంకర్ పాండే పేర్కొన్నారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనమంతా ఒక్కటేనని మన మధ్య వస్తున్న బేధాలను అణగదొక్కేందుకు శాంతి ర్యాలీని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీ స్థానిక ఆర్అండ్‌బి విశ్రాంతి భవనం నుంచి ప్రారంభమై ప్రధాన చౌక్‌ల గుండా కొనసాగుతుందన్నారు. ఇందులో సయ్య ద్‌బషీర్ అహ్మద్, మౌలానా అస్లాం, ఎండీ ఉస్మాన్ బషీర్, మోహన్‌లాల్, మంజీర్, ఉస్మాన్‌కస్మీ, షేక్ హైమద్ తదితరులు పాల్గొన్నారు.

'కోదండరాం యాత్రను అడ్డుకోవడం అమానుషం'

ఆదిలాబాద్‌టౌన్: అమరవీరుల స్ఫూర్తి యాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని, టీజేఏసీ చైర్మన్ కోదండరాంను అరెస్టు చేయడం అమానుషమని సీపీఎం జిల్లా కార్యదర్శి బండిదత్తాత్రి అన్నారు. శనివారం సీపీఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరవీరుల స్ఫూర్తి యాత్రను టీఆర్ఎస్ నాయకులు కామారెడ్డి జిల్లాలో అడ్డుకుని దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. యాత్రకు సంఘీభావం తెలిపిన విద్యార్థులను కూడా వదలకుండా పోలీసులు లాఠీచార్జీ చేశారని మండిపడ్డారు. ప్రజా ఉద్యమాల పట్ల ప్రభుత్వ నియంత పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందన్నారు. భూకుంభ కోణాల్లో, ఇసుక మాఫియాలో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. ప్రజా ఉద్యమాలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఇదంతా రానున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయం టీఆర్ఎస్ పార్టీకి ఉందని దీని కారణంగానే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఇందులో నాయకులు తోడసం భీంరావు, మసిఉల్లాఖాన్, శంభు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి బండిదత్తాత్రి

'గిరిజనుల రిజర్వేషన్‌లపై ప్రభుత్వం కట్టుబడి ఉండాలి'

జైనథ్: రాష్ట్రంలో గిరిజనుల 12 శాతం రిజర్వేషన్‌లపై టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. శనివారం మండల కేంద్రమైన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ గిరిజనేతరులైన బోయ, లాంబాడ, వాల్మీకి కులస్తులకు పదిశాతం రిజర్వేషన్‌లను అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని తెలిపారు. దీనిపై మాలీలకు గిరిజనులకు రిజర్వేషన్‌లపై సరైన అవగాహన లేకుండా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మహముద్‌అలీలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాలీ మహాసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబ న్నపిండే, రాష్ట్రకోశాధికారి సతీష్ గుర్నులే, జిల్లా అధ్యక్షుడు విజయ్ వాడ్గురే, జైనథ్ మండల నాయకులు చౌదరి సంతోష్, చౌదరి అశోక్, చౌదరి ప రుశురాం, సుభాష్, ఇప్పర్యాంరావ్, రవి, మారుతి పాల్గొన్నారు.

మద్యానికి వ్యతిరేకంగా పోరాడుదాం

● ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు నళినిరెడ్డి



సమావేశంలో మాట్లాడుతున్న ముడుపు నళినిరెడ్డి

ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్రంలో తాగడానికి నీళ్లు దొరకడం లేదుకాని మద్యం విచ్చల విడిగా ఏరులై పారుతుందని దీంతో నిరుపేద కుటుంబాలు రోడ్డున పడుతున్నందున దీనికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాల్సి ఉందని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు నళినిరెడ్డి అన్నారు. శనివారం సీపీఐ జిల్లా కార్యాలయంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నళినిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మద్యం అమ్మకాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని మండిపడ్డారు. దీంతనిరుపేద ప్రజలుచేసిన కష్టంలో సగం డబ్బులు మద్యానికే ఖర్చు అవుతున్నాయని విమర్శించారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులకు ఎన్నో సార్లు విన్నవించిన ఎటువంటి చర్యలు తీసుకోక పోగా మద్యం అమ్మకాలను ప్రభుత్వమే ప్రోత్సహించడం విడ్డూరమన్నారు. ఇందులో ఎన్ఎఫ్ఐడబ్ల్యు నాయకులు రాజ కుమారి, వినోద్, ఐద్వా నాయకురాలు మయూరిఖాన్, లలకజమున, కాంతాబాయి, స్వప్న, పీవోడబ్ల్యూ నాయకులు కళావతి, కవిత తదితరులున్నారు.

'విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం'

ఆదిలాబాద్‌టౌన్: ఏఐఎస్ఎఫ్ విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తుందని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్ అన్నారు. శనివారం ఏఐఎస్ఎఫ్ 82వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎన్‌టీఆర్ చౌక్‌లో సంఘం జెండాను ఎగురవేశారు. అనంతరం భాస్కర్ మాట్లాడుతూ నాటి నుంచి నేటి వరకు ఎన్నో త్యాగాలతో ఉద్యమాలు చేసి విద్యార్థుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తుందన్నారు. ఇందులో జిల్లా అధ్యక్షుడు నిషాంత్, నాయకులు రితీష్, రామ్, బంటి, స్వాప్నిల్, రంజిత్, రవి, అశోక్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి దేవేందర్ పాల్గొన్నారు.

'రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తప్పదు'

ఆదిలాబాద్‌టౌన్: సీఎం కేసీఆర్ ప్రాజెక్టులంటూ, రైతులకు ఎకరానికి రూ.4వేలు అంటూ మోసపూరిత మాటలు చెబుతున్నారని రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రైతులే కేసీఆర్‌కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. రైతులకు ఇప్పటికే ఎంతో మోసం చేసిన ముఖ్యమంత్రి మరిన్ని అబద్దాలు చెప్పడం మానుకోకపోతే ఇక పై ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని తెలుసుకోవాలన్నారు.

ఘనంగా యువజన దినోత్సవం

ఆదిలాబాద్‌టౌన్: జిల్లా యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో న్యూహౌజింగ్ బోర్డు కాలనీలో గల స్వామి వివేకనంద విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. శనివారం నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా వివేకనంద స్వామికి క్షీరాభిషేకం చేసి పూల మాల వేశారు. అనంతరం యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ యువత స్వామి వివేకనందున్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అప్పుడే యువత సన్మార్గంలో క్రమశిక్షణతో ఉంటారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే గ్రామాలలో ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడడంతోపాటు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఇందులో నాయకులు నారాయణ, సంజీవ్, వినోద్, వంశీ పాల్గొన్నారు.

నార్నూర్ మండల అధికారుల ఫోన్ నెంబర్లు

తహసీల్దార్	94923 52102	పీఆర్ ఏఈ	94908 77719
ఎంపీడీవో	94408 65894	ఎవో వ్యవసాయ శాఖ	72888 94052
ఎస్సై	94409 00661	వెటర్నరీ డాక్టర్	85009 15156
ఎంఈవో	94411 25098	ఆర్‌డబ్లుఎస్ ఎఈ	94917 70672
కరెంట్ ఎఈ	83339 23870	ఎపీవో, ఈజీఎస్	80966 04191
		డాక్టర్ శ్రీనివాస్, నార్నూర్ పిహెచ్‌సీ	98497 32157

రోడ్ల సొగసు చూడతరమా?!

● ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచని ఏజెన్సీ గ్రామాల ప్రజలు


ఆటో అక్కడి వరకే.. తర్వాత కాళ్లకు పనిచెప్పాల్సిందే..
అద్మియాన్ రోడ్డు దుస్థితి


పాలకులు మారినా.. మారని చింతలు..
బురద.. నీటి గుంతలతో చితగూడ రోడ్డు


పడితే లేవదీసేవారు కూడా ఉండరు..
బురదమయంగా మాధాపూర్ రోడ్డు

నార్నూర్: దేశాభివృద్ధికి పల్లెల అభివృద్ధే కీలకం. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 వసంతాలు పూర్తవుతున్నా.. దళిత, గిరిజన గ్రామాల రోడ్ల పరిస్థితి బాగుపడలేదు. కనీసం అత్యవసర సమయాల్లో సైతం అంబులెన్స్‌లు వచ్చే పరిస్థితి కానరాదు. ఏజెన్సీ ప్రాంతం, అక్కడి ప్రజల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఐటీడీఏ వంటి సంస్థలను ఏర్పాటుచేసి, నిధులు కేటాయిస్తున్నా ఒక్క రోడ్డు కూడా పక్కాగా కనపడదు. నార్నూర్, గాదిగూడ మండలాల్లో అద్మియాన్ నుంచి ఖాండో డోంగర్‌గావ్, చిత్తగూడ, మాధాపూర్, కునికాస, రోడ్లు నీటి గుంతలుగా మారాయి. లోతైన గుంతలు ఏర్పడి వాననీరు చేరడంతో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని గిరిజనులు కోరుతున్నారు.

పాలకులు పట్టించుకోవడం లేదు..

సుదర్శన్ (పౌనురు గ్రామం)



కోట్ల రూపాయల నిధులతో ఐటీడీఏ వంటి సంస్థలు, అధికారుల వేతనాల కింద లక్షల రూపాయల ఖర్చవుతున్నా కనీసం రోడ్లు కూడా బాగుపడవు. ఎన్నికల సమయంలో గడపగడపకూ మొక్కి ఓట్లు అడిగిన నాయకులు గెలిచిన తరువాత గ్రామాల వైపు దృష్టిసారించడంలేదు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపులేని ధోరణి కారణంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది.

పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

● ఉత్సవ కమిటీ సమావేశంలో సర్పంచ్


మాట్లాడుతున్న సర్పంచ్ తిరుపతి

ఉట్నూర్: పండుగలను శాంతి యుతంగా నిర్వహించుకోనేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని లక్కారం సర్పంచ్ మర్సుకోల తిరుపతి అన్నారు. శనివారం మండలంలోని లక్కారం గ్రామ పంచాయతీలో నిర్వహించిన ఉత్సవ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేష్ నవరాత్రులు, బతుకమ్మ, ఉత్సవాలను సంతోషంగా నిర్వహించుకోవడానికి శాంతి ఎంతో అవసరమన్నారు. అనంతరం ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఆత్రం నాగోరావు, అధ్యక్షుడిగా గొల్లపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా గంట విజయ్, సెడ్మాకి సుభాష్, ప్రధాన కార్యదర్శిగా మరికంటి నారాయణ, సహాయ కార్యదర్శులుగా గడ్డం నర్సయ్య, కే రమేష్, జి. వెంకటేష్, ప్రచార కార్యదర్శిగా క స్తూరి అశోక్‌కుమార్, రవికాంత్, భూమన్న, కోషాదికారిగా అరివెల్లి రాజారాం, సలహాదారులుగా ఎస్‌ఎ సుధాకర్, మరపాక రాజన్న, పిట్ల శంకర్, తొగరి రఘు ఎన్నికయ్యారు.

నేడు జమాతే ఉల్మా శాంతి ర్యాలీ


కరపత్రాలు విడుదల చేస్తున్న జమాతే నాయకులు

ఉట్నూర్: జమాతే ఉల్మా హింద్ ఆధ్వర్యంలో ఈ నెల 13న పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ఉట్నూర్ శాఖ అధ్యక్షుడు షేక్ హుస్సేన్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక ప్రెస్ భవన్‌లో ఇందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసిన అనంతరం మాట్లాడారు. దేశంలో అసహనం, మతవిద్వేషం, మతోన్మాద రాజకీయాలు పెరిగిపోయాయన్నారు. లౌకికవాదం సంక్షోభంలో పండిందన్నారు. దీనిని నిరసిస్తూ తమ సంస్థ తరపున దేశవ్యాప్తంగా శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ర్యాలీ ఉదయం 10 గంటలకు స్థానిక జామా మాజీద్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు జరుగుతుందని తెలిపారు. మౌలానా రిజ్వాన్, మోయిన్, సుఫీయాన్, సద్రాన్, మాలిక్, ఖయ్యూం, అఫీజోద్దిన్, మాజర్ తదితరులు పాల్గొన్నారు.

పంద్రాగస్టు సందర్భంగా పాఠశాలల్లో క్రీడా పోటీలు


ఝరి ఆశ్రమ పాఠశాల క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

నార్నూర్: నార్నూర్, గాదిగూడ మండలాల్లోని పాఠశాలల్లో క్రీడా పోటీలను ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధాన చేస్తామని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విజయ్‌కుమార్, సురేష్‌లు తెలిపారు. ఇదిలా ఉండగా ఝరి, గాదిగూడ, చితగూడ ఆశ్రమ పాఠశాలలను ఏటీడబ్ల్యూవో సత్యవతి తనిఖీలు నిర్వహించారు. పోషకాహారం సక్రమంగా అందుతోందా? లేదా? అని విద్యార్థులకు అడిగి తెలు సుకున్నారు. కార్యక్రమంలో హెచ్‌డబ్ల్యూవో మల్లారెడ్డి పాల్గొన్నారు.

డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందే

ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టాలి

టీటీఎఫ్ డిమాండ్


మాట్లాడుతున్న జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్

ఉట్నూర్ రూరల్: ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. శనివారం ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ చంద్రకాంత్ స్థానిక ప్రెస్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దీర్ఘకాలంగా ఏకీకృత సర్వీస్ రూల్స్ కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయుల ప్రమోషన్ బదిలీలు చేపట్టాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన కేజీబీవీలు, గురుకులాలతో పాటు, ఆశ్రమ పాఠశాలల్లో వృత్తి విద్య టీచర్లను నియమించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత ఫించన్ విధానాన్ని వర్తింప చేయాలని, ఆశ్రమ పాఠశాలల్లో రెగ్యులర్ వార్డెన్‌లను నియమించాలని డిమాండ్ చేశారు. ఉట్నూర్‌లో ఓపెన్ స్కూల్ సప్లిమెంటతీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జాదవ్ కపిల్, రాథోడ్ సుభాష్, జాదవ్ రాజ్‌కుమార్, రాథోడ్ ఉపేందర్, ప్రమోద్‌రాథోడ్, జాదవ్ మురళి, ఆడే గోకుల్ తదితరులు పాల్గొన్నారు.

'షీ టీం సేవలను సద్వినియోగం చేసుకోవాలి'



అవగాహన కల్పిస్తున్న షీటీం బృందం

ఇంద్రవెల్లి: మహిళలకు అండగా 24 గంటలు అందుబాటులో ఉండే షీ టీం సేవలను సద్వినియోగం చేసుకోవాలని షీటీం రుద్రమదేవి ఉట్నూర్ డివిజన్ ఇంచార్జీ అనిత అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు అవగాహన కల్పించారు. విద్యార్థినులు ధైర్యంగా ఉండి చదువుకోవాలని సూచించారు. పోకిరీల చేష్టలకు భయపడి చదువుకు దూరం కావద్దన్నారు. పోకిరీల నుంచి విద్యార్థులను కాపాడేందుకే షీటీం ఉందని భరోసా కల్పించారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్, ఆలయాలు, మార్కెట్ల వద్ద తాము నిరంతరం నిఘా వేసి ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో షీటీం సిబ్బంది సుశీల, ప్రేంసింగ్, విద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

72 వేల మందికి మీజిల్స్ నివారణ వ్యాక్సిన్లు

● 17 నుంచి 8 పీహెచ్‌సీల పరిధిలో 49 సబ్ సెంటర్ల ద్వారా ముమ్మర కార్యక్రమం
● డీడీఎంహెచ్‌వో డాక్టర్ వసంత్‌రావు


మాట్లాడుతున్న డీడీఎంహెచ్‌వో డాక్టర్ వసంత్‌రావు

ఉట్నూర్: ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న మీజిల్స్ రూబెల్లా నివారణకు వ్యాక్సిన్ల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ జాదవ్ వసంత్‌రావు అన్నారు. శనివారం ఆయన తన కార్యాలయంలో సూపర్‌వైజర్‌లు, ఫార్మసిస్టులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇంద్రవెల్లి, పిట్టబొంగరం, గాదిగూడ, ఝరి, నార్నూర్, హస్నాపూర్, శ్యాంపూర్, దంతన్‌పల్లి పీహెచ్‌సీల పరిధిలో 49 సబ్ సెంటర్లు ఉన్నాయన్నారు. ఎనిమిది పీహెచ్‌సీల పరిధిలో 15 ఏళ్లలోపు 72 వేల మంది ఉన్నారని వీరందరికి 17 నుంచి వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతీ పీహెచ్‌సీలో ఫార్మసిస్టులు తగినంతగా వ్యాక్సిన్‌ని నిల్వ చేసుకోని ఆయా సబ్ సెంటర్ల ఏఎన్‌ఎంలకు సరఫరా చేయాలని అన్నారు. ఒకోక్క వాయిల్‌ను ఐదుగురు పిల్లలకు ఉపయోగించాలని సూచించారు. ప్రభుత్వాలు పకడ్బందిగా తలపెట్టిన ఈ మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. డాక్టర్ బుక్కా వెంకటేశ్వర్లు, డాక్టర్ ఉర్కుందాబాయి తదితరులు పాల్గొన్నారు.

జీయర్ గురుకులంలో వైద్యం శిబిరం


పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ సంతోష్

ఉట్నూర్ రూరల్ : మండలంలోని బీర్సాయిపేట జీయర్ గురుకులం పాఠశాలలో శనివారం ఉట్నూర్ సేవాలాల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ విజయ్ విద్యార్థినీవిద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఫార్మసిస్టు మనోజ్, నర్స్ శివప్రియ, బింగి వెంకటేష్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

దినఫలాలు

అదృష్టసంఖ్యలు: 3, 4

మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. పెట్టుబడుల్లో నిదానం అవసరం.

వృషభరాశి: (ఏప్రిల్21-మే20): సినీరాజకీయ రంగాల వారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెడతారు. దూరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరతారు. మనసు ఏదో వెలితి బాధిస్తుంది.

మిథునరాశి: (మే21-జూన్21): బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సమావేశాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం కలవరం కలిగిస్తుంది.

కర్కాటకరాశి: (జూన్22-జూలై23): వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దలు, పైఅధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి.

సింహరాశి:(జూలై24-ఆగస్ట్23): సమావేశాలు, ప్రయాణాలకు అనుకూలం. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పనుల ప్రారంభం విషయంలో ఆచితూచి ముందడుగు వేయాలి.

కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): సమావేశాలు, ప్రయాణాలకు అనుకూలం. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. విందు వినోదాల కోసం ఖర్చులు అధికం.

తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. స్పెక్యులేషన్లు, పందాలు పోటీల్లో నిదానం అవసరం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అంచనాలు మించుతాయి.

వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): విందు వినోదాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): చిన్నారులు, ప్రియతముల అంశాలపై దృష్టి పెడతారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. పొదుపు పథకాలకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. పెట్టుబడుల్లో అంచనాలు తప్పే అవకాశం ఉంది.

మకరరాశి(డిసెంబర్22-జనవరి21): రియల్ ఎస్టేట్, గృహనిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. ఇంటికి సంబంధించి విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. మనశ్శాంతి లోపిస్తుంది.

కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రయాణాలు, సమావేశాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రియతములకు సంబంధించి ముఖ్య సమాచారం అందుకుంటారు. చర్చల్లో తొందరపాటు తగదు.

మీనరాశి:(ఫిబ్రవరి19మార్చి20): ఆర్థిక అంశాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. విందు వినోదాల కోసం ఖర్చులు అధికం.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

ప్రమాదపుటంచున..

- రెడ్‌డేటా బుక్‌లో దేశంలోని.. ఐదు జంతు జాతుల ప్రస్తావన
- ఉమ్మడి జిల్లాలో పులి, రాబందు, మొసళ్ల ఉనికి
- సంరక్షణకు ప్రభుత్వం చర్యలు

(ఆంధ్రజ్యోతి, మంచిర్యాల)

పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోవ డంతో సృష్టిలోని పలు జీవ జాతులు అంతరించి పోయే ప్రమాదం ఏర్పడింది. అభివృద్ధి పేరిట మానవుడు ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఇతర జీవులకు చోటు లేకుండా చేస్తున్నాడు. అడవులను, కొండలను విచ్చలవిడిగా ఆక్రమిం చడంతో కొన్ని జీవులు తమ అస్తిత్వాన్ని కోల్పో తున్నాయి. ఇంటర్నేషనల్ కన్వెన్షనల్ ప్రొటెక్షన్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ వారు మన దేశంలో అంతరించడానికి చేరువలో ఉన్న జీవజాతుల జాబితాను తయారు చేశారు. దాన్ని రెడ్ డేటా బుక్ అంటారు. అందులో ఏనుగు, సింహం, పెద్దపులి, రాబందులు, మొసళ్లను చేర్చారు. రెడ్ డేటా బుక్‌లో ఉన్న ఐదింటిలో పెద్దపులి, రాబందులు, మొసళ్ల ఉనికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. వాటి పరిరక్షణకు ఈ ప్రాంతం వేదిక కావడం గర్వకారణం. కాగజ్‌నగర్, మంచిర్యాల అటవి డివిజన్‌లలో పులులు, బెజ్జూరు మండలంలో రాబందులు, జైపూర్ మండలంలో మొసళ్ల సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. పులి తరాల అంతరించి పోతున్నాయనుకుంటున్న పులి, రాబందులు, మొసళ్ల సంతతి రోజు రోజుకు పెరుగుతుండటం శుభ పరిణామమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముంచుకొస్తున్న ముప్పును గుర్తించిన పర్యావరణ వేత్తలు గగ్గోలు పెట్టడంతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. జీవజాతుల సంర క్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రపంచం లోనే అత్యంత వేగంగా అంతరించి పోతున్న జీవ జాతుల్లో కొన్నింటి ఉనికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.



● పులులకు ఆవాసం

పులి సంతతి అభివృద్ధికి మన జిల్లాలో కృషి జరుగుతోంది. పెద్దపులుల సంతతిని రక్షించుకోవడం కోసం మంచిర్యాల జిల్లాలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇదేక్రమంలో కవ్వాల్‌లో 89,990 చదరపు హెక్టార్ల విస్తీర్ణంలో 2012 ఏప్రిల్ 12న టైగర్ రిజర్వు ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఈ టైగర్ రిజర్వు 41వది కాగా, తెలంగాణలో ఏకైక పులుల సంరక్షణ కేంద్రం కావడం విశేషం. అభయారణ్యాన్ని కోర్, బఫర్ ఏరియాలుగా విభజించి జాతీయ జంతువు సంరక్షణకు చర్యలు చేపడుతున్నారు.కవ్వాల్ అడవుల్లోకి పెద్దపులి వస్తే ఆవాసయోగ్యంగా ఉండేందుకు నీటి సౌకర్యం కోసం సాసర్ పిట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం నుంచి రాత్రి పూట వాహనాల రాకపోకలను నిషేధించారు. అడవి రాజు ఆహారం కోసం శాఖాహార జంతువులను పెంచే పనిలో ఉన్నారు. ఒక్కో పులికి ఏడాదికి 70 నుంచి 80 శాఖాహార జంతువులు ఆహారంగా అవసరం అవుతాయని గుర్తించారు. 2015 సంవత్సరం నుంచి మహారాష్ట్ర నుంచి పులుల రాక ప్రారంభం అయిందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం కాగజ్‌నగర్, నీల్వాయి అడవుల్లో పెద్దపులులు తిరగాడుతున్నాయి. కాగజ్‌నగర్, మంచి ర్యాల అటవీ డివిజన్‌లో ఈ పులులు సంచరిస్తున్నాయి. కాగజ్‌నగర్ అటవి ప్రాంతంలో సంచరి స్తున్న రెండు పులులకు అధికారులు పేర్లు కూడా పెట్టారు. అత్యాధునిక సీసీ కెమెరాలు పెట్టి పులుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. కాగజ్‌నగర్ అడవుల నుంచి పెంబీ మీదుగా మైసమ్మలొద్ది దారి గుండా కవ్వాల్‌కు పులులు చేరేలా కారిడార్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు.

● రాబందు(వు)లు

భారీ ఆకారంతో, రెండున్నర మీటర్ల వెడల్పు రెక్కలతో ఆకాశంలో చక్కర్లు కొట్టే ఈ పక్షి అంతరించే జీవజాతుల్లో చేరిపోయింది. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడంతో రాబందుల జీవనం ప్రమాద పుటంచులకు చేరింది. అస్తిత్వాన్ని కోల్పోయే స్థాయికి వాటి సంఖ్య పడిపోయింది. పూర్తిగా చరిత్రలో కలిసిపోయే ప్రమాదంలో ఉన్న రాబందుల ఉనికి కుమరంభీం జిల్లా బెజ్జూరులో ఉంది. దేశవ్యాప్తంగా వాటి అంతర్థానంపై పరిశోధనలు జరిగాయి. రెండు శతాభ్దాలకి పడి పోయిన రాబందుల సంఖ్య పెంచే పనిలో ప్రభుత్వం ఉంది. అలాంటి రాబందులు మన దగ్గర ఉండటం విశేషం. బెజ్జూరు మండలం మొర్రిగూడ అటవిప్రాంతంలోని నందిగామ రాక్ గుట్టలపైన వాటి ఆవాసం ఉన్నట్లు గుర్తించారు. 20పైనే రాబందులు ఉంటాయనే అంచనాకు అధికారులు వచ్చారు. వాటి సంరక్షణకు చర్యలు చేపడుతున్నారు. పశువుల కోసం వాడే కొన్ని మందులు వాటిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రధానంగా డైక్లోఫినాక్ అనే నొప్పినివారిణి వాడిన జంతు కళేబరాలు తిన్న రాబందులు మృతి చెందుతున్నట్లు గుర్తించారు. రాక్ గుట్టపై ఉన్న రాబందుల సంరక్షణకు నిధులు కేటాయించారు. సంరక్షకులను నియమించారు. వాటి ప్రత్యుత్పత్తికి అనుకూల వాతావరణం ఏర్పాటు చేసే పనిలో అధికారులు ఉన్నారు. గుట్టల నుంచి 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో పశువులకు డైక్లోఫినాక్ మందు వాడకుండా ప్రజలను చైతన్య పరుస్తున్నారు.

●మొసళ్లకు అభయం

జైపూర్ మండలంలోని శివ్వారం అభయారణ్యంలోని ఎల్.మడుగులో మొసళ్ల సంరక్షణకు చర్యలు చేపడుతున్నారు. గోదావరి నదిలో శివ్వారం సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ అతి పెద్ద మడుగు ఉంది. దీన్నే ఎల్.మడుగుగా పిలుచు కుంటారు. 1978లో ఈ మడుగు ప్రాధాన్యాన్ని పుష్ప కుమార్ అనే వైల్డ్‌లైఫ్ నిపుణుడు ప్రపంచానికి తెలియజేశాడు. మడుగులో ఉన్న సమగ్ర జీవజాలంపై పరిశోధనలు జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాడు. ఈ ప్రాంతం మొసళ్లకు ఆవాస యోగ్యంగా ఉంటుందని నివేదికలో పేర్కొన్నాడు. ఈ మేరకు ప్రభుత్వం మొసళ్ల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పరిసర అడవిని అభయారణ్యంగా ప్రకటించింది. గుట్టలు, పచ్చని అడవుల మధ్య 3 కిలోమీటర్ల వెడల్పు, 15 కిలోమీటర్ల పొడవుతో ఈ మడుగు విస్తరించి ఉంటుంది. ఇక్కడ 20 మీటర్ల లోతులో నీళ్లు ఉంటాయి.

మొసళ్లతో పాటు అనేక జల, ఉభయచర జీవులు ఇక్కడ ఆవాసం పొందుతున్నాయి. ఈ మడుగులో అధికారుల లెక్కల ప్రకారం 50 వరకు మొసళ్లు ఉన్నాయి. రోజు రోజుకు మొసళ్ల సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఎక్కడ మొసళ్లు దొరికినా తీసుకొచ్చి ఈ మడుగులోనే వదులుతారు. జీవవైవిధ్య వెబ్‌సైట్లో ఎల్.మడుగు విస్తృత పొందుపరిచి ఉంది. ప్రతి ఏటా ఈ మడుగు అభివృద్ధికి, మొసళ్ల సంరక్షణకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. ఈ ప్రాంతాన్ని సున్నిత ప్రాంతంగా గుర్తించాలని అటవీశాఖ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఇలా ప్రభుత్వ పరంగా అంతరించి పోతున్న జీవజాతుల పరిరక్షణకు కృషి జరుగుతోంది. వారసత్వంగా మనకు వచ్చినటువంటి జీవవైవిధ్యం, పర్యవరణాన్ని మన భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.

అట్టహాసంగా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

మంచిర్యాల రూరల్: హాజీపూర్ మండలంలోని పడ్తనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల రాంపూర్ శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో శనివారం శ్రీ సరస్వతి విద్యాపీఠం రాష్ట్ర స్థాయి ఖేల్ ఖూద్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నల్మాసు కాంతయ్య జ్యోతి ప్రజ్వలన చేశారు. మంచిర్యాల జిల్లా రవాణా శాఖ సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ గుర్రం వివేకానందరెడ్డి క్రీడా పతాకావిష్కరణ చేసి పోటీలను ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడాకారులతో మైదానంలో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యా పీఠం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని స్నేహభావాన్ని చాటాలన్నారు. క్రమశిక్షణతో ఉండటం వల్ల ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునన్నారు. క్రీడల వల్ల శారీరక పటుత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం, సంఘటన కార్యదర్శి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ఖేల్ ఖూద్ శిక్షణ నిరంతరం సాగాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, నిజాయితీతో ఆడుతూ క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. మహిళా క్రికెటర్ మిథాలి రాజ్, టెన్నిస్ క్రీడాకారిణి సింధులాగా దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలన్నారు. ముఖ్య అతిథి ఎంవీఐ గుర్రం వివేకానందరెడ్డి మాట్లాడుతూ శిశుమందిరాలు క్రీడలకు ఎంతో ప్రాధాన్యతనిస్తాయన్నారు. శిశు మందిర్ పూర్వ విద్యార్థిగా ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ల మహమ్మారిని వదలి విద్యార్థులు క్రీడలపై దృష్టి నిలపాలన్నారు. ఈ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం కరీంనగర్ విభాగ్ కార్యదర్శి దేవేందర్‌రావు, ఆవాస విద్యాలయం కార్యదర్శి సాగి ప్రభాకర్‌రావు, ప్రాంత శైక్షనిక ప్రముఖ్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, ఆవాస విద్యాలయం ప్రధాన చార్యులు రావుల రామన్న, ఆయా పాఠశాల ప్రధానాచార్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొదటి రోజు పలు క్రీడాంశాల్లో పోటీలు జరగగా క్రీడా కారులు పాల్గొని తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శించారు. ఆదివారంతో ఈపోటీలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో పడ్తనపల్లి సర్పంచ్ అంకం కృష్ణమూర్తి, ఎంపీటీసీ శైలజ, నాయకులు బొద్దు శంకర్, భూమన్న, సత్తయ్య, శ్రీనివాస్‌రావు, తదితరులు పాల్గొన్నారు.



క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎంవీఐ వివేకానందరెడ్డి

'మహా' ఎత్తుగడకు 'చెక్'తో అడ్డు

● బాబ్లీ ప్రాజెక్టుకు ఎస్సారెస్పీ రివర్స్ వాటర్ కష్టమే ● సీరియస్‌గా పరిశీలిస్తున్న ఇరిగేషన్ అధికారులు

(ఆంధ్రజ్యోతి, నిర్మల్)

ఇప్పటి వరకు గోదావరి జలాలలపై పెత్తనం చెలాయిస్తూ తెలంగాణ ప్రాంతాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న మహారాష్ట్రకు ఇక మనం చుక్కలు చూపెట్టే అవకాశం దక్కబోతుంది. ఇన్నాళ్లు గోదావరి జలాల కోసం ఆందోళనలు చేసిన జిల్లా వాసులకు ఏడాదిలోగా శాశ్వత పరిష్కారం లభించబోతుంది. గోదావరి పరివాహకానికి ఎగువన ఉన్నందున మహారాష్ట్ర ఆ నది నీటిని గరిష్టంగా వినియోగించుకుంటూ అంతరాష్ట్ర నది జలాల ఒప్పందాలను ఉల్లంఘిస్తూ వస్తోంది. దీనికి తోడుగా ఎగువన అనేక బ్యారేజీలు, మినీ ప్రాజెక్టులు కట్టి నీటిని గరిష్టస్థాయిలో వినియోగించుకుంటుంది. దీంతో ఎగువ నుంచి గోదావరి ప్రవాహం పూర్తిగా తగ్గిపోతుంది. వరదల సమయంలో మహారాష్ట్ర ప్రాజెక్టులన్ని నిండిన తరువాతనే ఆ ప్రాజెక్టుల గేట్లను ఎత్తి వరద నీటిని వదులుతూ వస్తున్నారు. ఈ వివాదాలు కోర్టుల వరకు వెళ్లాయి. గత రెండు సంవ్సతరాల నుంచి బాబ్లీ ప్రాజెక్టు నీటి విడుదల సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జరుగుతున్నప్పటికీ అది నిర్ధిష్ట కాలానికి పరిమితమైంది. దీంతో నిరంతరం ప్రవహించాల్సిన గోదావరినది తన పరుగుకు కళ్లెం వేసుకొని స్తబ్దంగా మారిపోతుంది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్‌తో ఎస్సారెస్పీని నింపేందుకు చేపట్టిన పునరుజ్జీవన పథకం నూతన అధ్యాయానికి నాంది పలకబోతుంది. ఈ పథకం ద్వారా దాదాపు 60 టీయంసీల నీటిని ఎస్సారెస్పీ రిజర్వాయర్‌లోకి వరద కాలువ ద్వారా మళ్లించేందుకు నిర్ణయించారు. అయితే రిజర్వాయర్ నీరు బాబ్లీ వైపు మళ్లించకుండా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన బాసర సమీపంలో ఓ చెడ్‌డ్యాంను నిర్మించనున్నారు. దీంతో ఎస్సారెస్పీ రిజర్వాయర్ నీరు బాబ్లీ వైపు మరలకుండా చెక్‌డ్యాం అడ్డుకట్ట వేయనుంది.

● పథకం ప్రకారమే బాబ్లీ నిర్మాణం..

మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నీటిని సంపూర్ణంగా వినియోగించుకునేందుకు పథకం ప్రకారం బాబ్లీ ప్రాజెక్టుకు తెరపైకి తెచ్చింది. అన్ని ఒప్పందాలను ఉల్లంగించి బాబ్లీ ప్రాజెక్టును నిర్మించారు. అయితే ఈ నిర్మాణం ఓ భారీ కుట్ర కూడా దాచి ఉంచారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ సాధారణ ప్రాజెక్టుల నిర్మాణానికిభిన్నంగా చేపట్టారు. పూర్తి సాంకేతిక నైపుణ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తి రిజర్వాయర్ నీటిని గోదావరిలోకి వదలడంతో పాటు కింది భాగంలోని నీటిని సైతం తన వైపు మళ్లించుకునేందుకు వీలుగా దీనిని నిర్మించారు. అయితే ఈ కొత్త ఎత్తుగడను మొదటే తెలంగాణ అధికారులు గుర్తించినప్పటికీ మహారాష్ట్ర పెత్తనం ముందు మన వాదన నెగ్గలేకపోతుందంటున్నారు.

● పునరుజ్జీవంతో మహా ఎత్తుగడలకు చెక్..!

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవనం పథకం ద్వారా ఏడాది తరువాత ఈ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి దాదాపు 60 టీఎంసీల నీరు రివర్స్ పంపింగ్‌తో రిజర్వాయర్‌లోకి మళ్లించి భద్ర పర్చనున్నారు. ఎగువ గోదావరి నుంచి వరద ప్రవాహం లేకున్నా కాళేశ్వరం నీరు ఎస్సారెస్పీ ఆయకట్టును ఆదుకోనుంది. అయితే ఆ నీరు బాబ్లీ వైపు



శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఇదే

మరలకుండా కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టబోతున్నారు. దీని కోసం గాను బాసర గోదావరి సమీపంలోని దిగువ భాగాన ఓ భారీ చెక్‌డ్యాంలను నిర్మించాలని యోచిస్తున్నారు. పునరుజ్జీవం పథకం కిందనే ఈ బ్యారేజీని నిర్మిస్తే నిధుల కొరత గాని, సాంకేతిక పరమైన అనుమతుల వ్యవహారం ఏర్పడదని సంబంధిత అధికారులు బావిస్తున్నారు. ఒకేసారి ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని తలపెట్టారు.

జోరుగా 'దో' నెంబర్ దందా

● అక్రమ రవాణాకు అడ్డాగా రైల్వే స్టేషన్లు ● ప్రయాణికుల ముసుగులో స్మగ్లర్ల ఎత్తుగడలు

(ఆంధ్రజ్యోతి, ఆదిలాబాద్)

సుదూర ప్రాంతాలకు సుఖ వంతమైన ప్రయాణం చేసే అవకాశం ఉన్న రైల్వే సౌకర్యాన్ని కొందరు స్మగ్లర్లు తమ అక్రమ దందాకు రవాణ ప్రయాణంగా మార్చుకుంటున్నారు. నిషేదిత గంజాయి, దేశీదారు, గుట్కాలతో పాటు చౌక ధర బియ్యం తదితర వాటిని యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దొరికితే దొంగ లేక పోతే దొర అన్న చందంగా ఈ అక్రమ దందా సాగుతుంది. ముఖ్యంగా జిల్లాకు వచ్చి పోయే ప్యాసింజర్ రైళ్లలో అక్రమ దందా జోరుగా సాగుతుంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌తో పాటు తలమడుగు మండల కేంద్రంతో పాటు ఉండం, కోసాయి పలు స్టేషన్‌లను అడ్డాగా చేసుకొని అక్రమ రవాణా సాగిస్తున్నారు. కొంత కాలంగా జిల్లాలో ఎక్సైజ్, పోలీసు అధికారులకు ఈ స్టేషన్ల పరిధిలో ఉన్న తలమడుగు, తాంసి, జైనథ్, బేల మండలాల్లోనే నిషేదిత గుట్కా, గంజాయి, దేశీదారు మద్యం నిల్వలు తరుచు పట్టుబడడం గమనార్హం. కేవలం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన స్టేషన్‌లోనే పోలీసులు అడప దడపా తనిఖీలు చేస్తున్న మిగితా స్టేషన్లపై దృష్టి సారించడం లేదు. అలాగే మహారాష్ట్రలోని సరిహద్దు స్టేషన్‌లైనా కిన్వట్, అంబాడి, సాసర్‌కుండ్‌లపై పూర్తిగా నిఘా కొరవడుతుంది. అక్కడి నుంచి ఖాళీ నడకన ద్విచక్ర వాహనాల్లో గుట్టు చప్పుడు కాకుండా అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతుంది. రైళ్లలోనే భేరసారాలు జరుపుతు లక్షల రూపాయలు చేతులు మారి పోతున్నాయి.

● జిల్లా నుంచే సుదూర ప్రాంతాలకు సరఫరా

ఇటీవల జిల్లా కేంద్రంలో పట్టుబడిన భారీ గంజాయి నిల్వలతో అసలు విషయం బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నల్లమల్ల అడవుల నుంచి గుట్టుగా గంజాయి నిల్వలను జిల్లాకు తరలించి ఇక్కడి నుంచే రైల్వేల ద్వారా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మరికొన్ని ఉత్తరాధి రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకోవడం ఈ అక్రమ దందాకు అద్దం పడుతుంది. గత కొన్నాళ్లుగా ఈ మార్గం గుండానే జిల్లా నుంచి విలువైన కలపను కూడా నాగపూర్, హైదరాబాద్ తదితర పట్టణాలకు తరలించుకు పోతున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉండే కోసాయి స్టేషన్ నుంచి ఈ అక్రమదందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా నుంచి చౌక బియ్యంతో పాటు పలు రకాల నిత్యావసర వస్తువులు మహారాష్ట్రకు తరలి పోతున్నాయి. అలాగే మహారాష్ట్రలో చౌక గా దొరికే దేశీదారు మద్యం నిత్యం ఏదో ఒక చోట జిల్లాలో పట్టు బడుతూనే ఉంది.



గతంలో నకిలీ బంగారం ముఠాను కూడా రైల్వే స్టేషన్‌లోనే పట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. రైల్వే ప్రయాణంపై సీరియస్‌గా దృష్టి పెడితే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

● ప్రయాణికుల ముసుగులో..

నిత్యం జిల్లాకు వచ్చి పోయే కృష్ణాఎక్స్‌ప్రెస్, పూర్ణ పాట్నా, ముంబాయి- నాందెడ్, కోలాపూర్-నాగపూర్ ప్యాసింజర్ రైళ్లలో స్మగ్లర్లు ప్రయాణికుల ముసుగులో యధేచ్ఛగా తమ దందాను సాగిస్తున్నారు. పోలీసులు గుర్తు పట్టలే నంతగా తగు జాగ్రత్తలు తీసుకుం టున్నారు. ప్రధానంగా రాత్రి వేళ్లలో జిల్లాకు చేరుకునే పాట్నా-పూర్ణ రైల్‌తో పాటు కోలాపూర్-నాగపూర్ రైళ్లలోనే ఎక్కువగా అక్రమ రవాణా సాగుతున్నట్లు తెలుస్తోంది. రవాణా చేస్తున్న సమయంలో నిషేదిత వస్తువులతో తమకు ఎలాంటీ సంబంధం లేనట్లుగా ఉంటూ స్టేషన్ల వద్ద రైలును నిలిపిన తర్వాత అక్రమంగా తరలిస్తున్న వస్తువులతో పరారవుతున్నారు. ఒక వేళ పోలీసులకు పట్టుబడిన తమకేమీ సంబంధం లేనట్లుగా అక్కడి నుంచి ప్రయాణికుల మాదిరిగా తప్పించుకుంటున్నారు. అలాగే రాత్రి వేళల్లో నాగపూర్ పట్టణ ప్రాంతం నుంచి పేద యువతులను జిల్లాకు తరలిస్తూ సెక్స్‌రాకెట్‌ను నడుపుతున్నట్లు వినికిడి. ఇలాంటి దందాలపై పోలీ సులు చూసి చూడనట్లు వ్యవహరించడంతోనే రోజు రోజుకూ అక్రమ దందా వ్యాపారం పెరిగి పోతునే ఉంది. నామ మాత్రంగా తనిఖీలు నిర్వహించడంతోనే స్మగ్లర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందంటున్నారు. ఇకనైనా ప్రత్యేకంగా దృష్టి సారిస్తే అక్రమ దందాకు అడ్డుకట్ట పడనుంది.

శిశువు మృతిపై ముదిరిన వివాదాలు



వాదులాడుకుంటున్న ఇరు వర్గాలు

భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలోని ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం చోటుచేసుకున్న శిశువు మృతి ఘటనపై వివాదాలు ముదిరాయి. వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే శిశువు మృతిచెందాడని ఆందోళనకు దిగడంతో మెడికల్ సూపరింటెండెంట్ డా.సురేష్ కుమార్ శనివారం జరిపిన పర్యటన రసాభాసాగ మారింది. శిశువు మృతి ఘటనపై ఆసుపత్రి వైద్య సిబ్బందితో డా.సురేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

● వైద్య సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు

శిశువు మృతిపట్ల, వైద్య సిబ్బందిపై టౌన్ పోలీస్ స్టేషన్‌లో వెద్యాధికారి డా.సురేందర్‌పై కుటుంబీకులు, ప్రజాసంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ఆసుపత్రి కాంట్రాక్టు, రెగ్యులర్ వైద్యులు సూపరింటెండెంట్ డా.యూ.కాశీనాథ్‌ను కలిసి తమ సాముహిక సెలవు పత్రాన్ని అందజేశారు. దాంతో శనివారం ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు ఎమర్జెన్సీ విభాగానికే పరిమి తమయ్యాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.యూ.కాశీనాథ్ ఒక్కరే విధులను నిర్వహించారు. ఔట్ పెషెంట్ విభాగంలో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనిపై ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టా యి. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న సమయంలో విధులకు సెలవులు పెట్టడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తూ మాల మహానాడు జిల్లా ప్రతినిధి భీంరావ్ డొంగ్రే, సీపీఎం ప్రతినిధి సుంకెట మహేష్‌బాబు, కాంగ్రెస్ ప్రతినిధి గోప సాయినాథ్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసి జిల్లా ప్రతినిధి రాజు ఆందోళన చేపట్టారు. దీంతో టౌన్ ఎస్ఐ నజీర్ ఘటన స్థలికి చేరుకొని ఆందోళనను విరమింప చేశారు. అనంతరం ఆందోళన కారులు మెడికల్ సూపరింటెండెంట్ డా.సురేష్ కుమార్‌ను కలిసి వైద్యుల పనితీరుపై ఫిర్యాదు చేశారు.

● సమస్యలను ఏకరువు పెట్టిన వైద్య సిబ్బంది

వైద్యులు డా.సురేష్ కుమార్‌కు వైద్యాధికారుల బృందం సమస్యలను ఏకరువు పెట్టారు. గతంలో ఆసుపత్రిలో నెలకు 30 నుంచి 40 ప్రసవాలు జరిగేవనీ, ప్రస్తుతం నెల200కు పైగా ప్రసవాలు జరుగుతున్నాయని వివరించారు. స్త్రీ వైద్య నిపుణుల కొరత ఉందని, పని భారం పెరుగుతోందన్నారు. ఆపరేషన్ థియేటర్ నిర్వహణ సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది పూర్తి స్థాయిలో లేకపోవడం సమస్యగా మారిందన్నారు. దీనికి స్పందించిన సూపరింటెండెంట్ సురేష్ కుమార్ ఉన్నతాధికారుల దృషికి సంబంధిత సమస్యలను తీసుక వెళతానని పేర్కొన్నారు.



వైద్య సిబ్బంది నిర్లక్ష్యమేదీ లేదు

● మెడికల్ సూపరింటెండెంట్ సురేష్

శిశువు మృతి పట్ల సిబ్బంది నిర్లక్ష్యమేదీ లేదు. నెలలు నిండకుండా శిశువు జన్మించడం మూలంగానే మృతి చెందాడు. నెలలు నిండకుండా శిశువు జన్మించడంతో గుండె సక్రమంగా పని చేయ కనే మృతిచిందాడు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. శిశువు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్‌కు తరలించాం.

విద్యా ప్రమాణాలు పెరగాల్సిన అవసరం ఉంది

● విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర ప్రముఖ్ కుందూర్ విద్వాన్‌రెడ్డి



సమావేశంలో మాట్లాడుతున్న కుందూర్ విద్వాన్‌రెడ్డి

ఆదిలాబాద్‌టౌన్: దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైనప్పటికీ విద్యాపరంగా ఇంకా వెనుకబడి ఉన్నామని, ఇకనైనా విద్యా ప్రమాణాలను పెంచాల్సిన అవసరం ఉందని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్ కుందూర్ విద్వాన్‌రెడ్డి అన్నారు. శనివారం వినాయక్‌చౌక్‌లోని శిశు మందిర్ పాఠశాలలో బాల సంస్కార కేంద్ర నిర్వహకుల వర్గ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన వక్తగా హాజరైన విధ్వాన్‌రెడ్డి మాట్లాడుతూ సామాజికంగా ఆదిలాబాద్ వెనుకబడిన ఉన్నా బాల బాలికలకు చక్కటి చదువు, సంస్కారం అందించాలన్నారు. అందుకు సరస్వతీ విద్యా పీఠం ఆధ్వర్యంలో బాల సంస్కార కేంద్ర నిర్వహకుల వర్గ నిర్వహిస్తామన్నారు. సరస్వతీ విద్యా పీఠం మారుమూల ప్రాంతాలలో సైతం బాల సంస్కార కేంద్రాలు ప్రారంభించి బాల బాలికలలో ప్రమాణాలు పెంచేందుకు విశేష కృషి చేస్తామన్నారు. వాటితో పాటు నైతిక విలువలు, జాతీయ భావాలు పెంచేందుకూ సరస్వతీ విద్యా పీఠం బాల సంస్కారాలు కృషి చేస్తుందని తెలిపారు. ప్రపంచంలో భారతదేశం జగద్గురుగా వెలసిల్లాలని, ఇది అందరి బాధ్యత అని దేశాభివృద్ధిలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సరస్వతీ విద్యా పీఠం జిల్లా కార్యదర్శి ప్రముఖ న్యాయవాది నిమ్మలప్రతాప్‌రెడ్డి, విభాగ కార్యదర్శి హేమంత్‌రెడ్డి, జిల్లా సేవా ప్రముఖ్ సామరమేష్‌రెడ్డి, ఉన్నత పాఠశాల సేవ ప్రముఖ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

కాకతీయ పనుల్లో నాణ్యత డొల్లే..



చింతగూడ చెరువు ఇదే..



పగుళ్లు తేలిన మత్తడి కట్ట..

స్పెషల్ స్టోరీ



నామమాత్రంగా పనులు జరిగిన మత్తడి

- చెరువు పనుల్లో పర్యవేక్షణ కరువు
- రూ.78 లక్షల ప్రజాధనం ఎవరి జేబుల్లోకో..
- మంత్రికి ఫిర్యాదు చేస్తామంటున్న గిరిజనులు

ఉట్నూర్: రెండు దశాబ్దాల క్రితం ఐటీడీఏలోని చిన్నతరహా నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన చింతగూడ చెరువు ఆ తర్వాత అభివృద్ధికి నోచుకోలేదు. కొత్త పాలకులు వచ్చి.. మిషన్ కాకతీయ పథకం కింద చెరువు పునరుద్ధరణ పనుల కోసం రూ.78 లక్షలు మంజూరు చేయడంతో ఆయకట్టు రైతులు, ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. చెరువు పునరుద్ధరణ పనుల్లో నాణ్యత లోపించడమే ఇందుకు కారణం. చెరువు పనులు నాసిరకంగా జరుగుతున్నాయంటూ చింతగూడ, ఘన్‌పూర్, శంభుగూడ గ్రామాల గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు పనులు నాసిరకంగా చేస్తున్న కాంట్రాక్టర్ గురించి నీటి పారుదల శాఖ హరీశ్‌రావుకు ఫిర్యాదు చేయడానికి కూడా వారు సిద్ధమవుతున్నారు. మూడో విడత మిషన్ కాకతీయ పథకం కింద ఉట్నూర్ మండలంలోని ఘన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చింతగూడ చెరువు పునరుద్ధరణ కోసం ప్రభుత్వం 78 లక్షలు మంజూరు చేసింది. ఆ పనుల టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ కొన్ని నెలలుగా చేపడుతున్న పనులను అధికారులు పర్యవేక్షించడం లేదు. దీంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యాంగా పనులు చేపడుతున్నారని గిరిజనులు విమర్శిస్తున్నారు. చెరువు కట్టకు మట్టి (మోరం) సరిగా పోయడం లేదని తెలిసింది. అలాగే మత్తడి నిర్మాణంలో ఉపయోగించాల్సిన కంకర విషయంలోనూ కక్కుర్తి పడ్డట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి మత్తడి నిర్మాణానికి చేయాల్సిన కాంక్రీటు పనుల్లో 40 మిల్లీమీటర్లు, 20 మిల్లీమీటర్ల కంకరను వినియోగించాల్సి ఉంటుంది. అయితే అలా జరగలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మత్తడి ప్రాంతంలో అలుగుకు తవ్వి కాంక్రీటుతో బెడ్ వేయాల్సి ఉండగా బండలు వేసి నిర్మించారని ఉప సర్పంచ్ పంద్ర జైవంత్‌రావు తదితరులు తెలిపారు. శనివారం చెరువు వద్ద జరుగుతున్న నాసిరకం పనులను స్వయంగా గిరిజనులే చూపించారు. 200 ఎకరాలకు సాగు నీరు అందించడానికి నిర్మించిన ఈ చెరువుకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు వృధాగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు పునరుద్ధరణ పనులో నాణ్యత లేకపోతే గిరిజన రైతులకు ఏ మాత్రం ప్రయోజనం కలగదని వారు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు వెంటనే చెరువును పరిశీలించి నాసిరకం పనులు చేస్తున్న సదరు కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితం కావడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు.

మరో కాంట్రాక్టర్‌కు అప్పగిస్తాం..

'ఆంధ్రజ్యోతి'తో డిప్యూటీ ఈఈ విఠల్

కాంట్రాక్టర్ సక్రమంగా పనులు చేయడం లేదని ఉన్నతాధికారులకు నివేదించాం.ఉన్నతాధికారుల ఆదే శాల మేరకు 60సి కింద కాంట్రాక్టర్‌ను రద్దు చేసి పనులను మరో కాంట్రాక్టర్‌కు అప్పగిస్తాం. నాణ్యతగా పనులు చేయిస్తాం

పర్యవేక్షణ కరువైంది..

పంద్ర జైవంత్‌రావు, ఉపసర్పంచ్



మూడో విడత మిషన్ కాకతీయ కింద రూ.78లక్షల వ్యయంతో చేపడుతున్న చెరువు పునరుద్ధరణ పనులపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. ఫలితంగా కాంట్రాక్టర్ పనులు సక్రమంగా చేయడం లేదు. దీనిపై మంత్రి హరీశ్‌రావుకు ఫిర్యాదు చేస్తాం.

నాసిరకంగా పనులు..

మనోహర్ , రైతు, చింతగూడ



ప్రభుత్వం లక్షల రూపాయలు కేటాయించి చెరువు పునరుద్ధ పనులను కాంట్రాక్టర్ నాసిరకంగా చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆశయం బూడిదలో పోసిన పన్నీరు చందాన మారింది. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఉంది.

పసుపు సిరులు కురిపించేనా?!

- పెరిగిన సాగు విస్తీర్ణం
- ఏపుగా పెరుగుతున్న పైరు
- ధరలపైనే భారం





తలమడుగులో విస్తారంగా సాగవుతున్న పసుపు పంట.. బెడ్ సిస్టం ద్వారా సాగుచేస్తున్న పసుపు

తలమడుగు: వాణిజ్య పంట పసుపు ఈ యేడు సిరులు కురిస్తాయన్న ఆశలు రైతుల్లో రేకెత్తిస్తున్నాయి. గతేడు దిగుబడులు బాగానే వచ్చినా ధరలు లేకపోవడంతో పసుపు రైతులకు నష్టాలే మిగిలాయి. కాని ఈ యేడు తొలకరి వర్షాలకే విత్తనాలు వేయడంతో పసుపు ఏపుగా పెరిగి ఆశాజనకంగా కనిపిస్తోంది. మూడేళ్లుగా రాష్ట్ర స్థాయి దృష్టిని ఆకర్షించిన మండల రైతులు ఆధునిక పద్ధతిలో బెడ్ సిస్టంలో పసుపు సాగు చేయడంతో దిగుబడులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. తలమడుగు, కొత్తూరు, డోర్లి, రుయ్యాడి తదితర గ్రామాల్లో రైతులు దాదాపు 150 ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు పంట ఆశాజనకంగానే ఉన్నప్పటికీ అందరి దృష్టి ధరలపైనే ఉంది. అయితే స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు పంటలను విక్రయించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పసుపు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలను అందించి మరింత రైతులను ప్రోత్సహించాలని కోరుతున్నారు. కాగా పంటలను సాగు చేస్తున్న రైతులకు ఉద్యానవన శాఖ అవగాహన కల్పించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాణిజ్య పంటల సాగుపై ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తే మరికొంత మంది రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాగా తలమడుగు గ్రామానికి చెందిన పసుపు రైతు కాటిపెల్లి వెంకట్‌రెడ్డి గత మూడు సంవత్సరాలుగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వచ్చేలా సాగు చేస్తున్నారు. అంతే కాకుండా తక్కువ నీటిని వినియోగిస్తూ ఆధునాతంగా బెడ్ సిస్టం పద్ధతిని అవలంభించడంతో పంటలను చూసేందుకు నిర్మల్, ఆర్మూర్, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి తదితర జిల్లాల నుంచి రైతులు తరలి వచ్చారు. ఈ రైతు అధికారుల సలహాలు, సూచనలతోపాటు మహారాష్ట్ర ప్రాంతంలో సాగుచేసిన పసుపు పంటను చూసి ఈ పంటపై దృష్టి సారించడం జరిగిందన్నారు. గత దశాబ్దాలుగా పత్తి పంట సాగుచేయడంతో చీడపీడ పురుగుల బెడద ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో ఈ పంటపై దృష్టి సారించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం దాదాపు 10 ఎకరాల్లో పసుపు పంటను సాగు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం పసుపు పంట సాగు చేస్తున్న రైతులకు సబ్సిడీపై విత్తనాలతోపాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు.

మద్దతు ధర కల్పించాలి..

కాటిపెల్లి వెంకట్‌రెడ్డి, పసుపు రైతు తలమడుగు



అధికారుల సలహాలు, సూచనలను పాటించి శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుంది. పసుపు పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తే మరికొంత మంది రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ముందుకు వస్తారు.

జీవ ఇంధనంపై దృష్టి సారించండి

- జాతీయ యువ సహకార సంస్థ పిలుపు



జీవ ఇంధన మొక్కను నాటుతున్న దృశ్యం

ఇంద్రవెల్లి: జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే మొక్కల వైపు దృష్టి సారించాలని జాతీయ యువ సహకార సంస్థ పిలుపునిచ్చింది. శనివారం ఆ సంస్థ జిల్లా ప్రతినిధి రంగు నాగేందర్ గౌడ్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్ జైస్వాల్‌తో కలిసి మండలంలోని ముత్నూర్‌లో ఇంధన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా నాగేందర్ మాట్లాడుతూ మన దేశంలో జీవ ఇంధన మొక్కలను పెంచడం ద్వారా స్థానికంగానే ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ ఇంధన మొక్కల ద్వారా రైతులకు ఆర్థికంగా లాభం కలుగుతుందని, అదే సమయంలో ప్రభుత్వానికి లక్షల కోట్ల విలువైన విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రోహిత్, సచిన్ తదితరులు పాల్గొన్నారు.

'విమోచనం' అధికారికంగా నిర్వహించాలి

- బీజేపీ డిమాండ్



నార్నూర్ తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పిస్తున్న బీజేపీ నాయకులు

నార్నూర్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. శనివారం బీజేపీ నాయకులు ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లబాయ్ పటేల్ పోలీసు చర్యకు ఆదేశించారని గుర్తు చేశారు. పటేల్ చొరవ వల్లే నిజాం వాబు తన సంస్థానాన్ని సెప్టెంబరు 17న భారత దేశంలో విలీనం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు ఆ ఊసు ఎత్తడం లేదని విమర్శించారు. నాయకులు ప్రకాష్‌చార్కర్, పెందూర్, ప్రభాకర్, కొత్తపల్లి సంతోష్, దేవీదాస్, రాథోడ్‌బాపులాల్, రెడ్డినాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఏజెన్సీ దళితుల సమస్యలపై 15 నుంచి నిరవధిక నిరాహార దీక్ష: ఎమ్మార్పీఎస్ నేత నర్సింగ్



మాట్లాడుతున్న నర్సింగ్ మోరె మాదిగ

నార్నూర్: ఏజెన్సీలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 15వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమని 'దళితరత్న' ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నర్సింగ్ మోరె మాదిగ అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా నేటికీ దళితులకు తాగునీరు కూడా దొరకడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్న దళితుల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. ఈ పరిస్థితి పాలకుల దృష్టికి తీసుకువచ్చేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. తన నిరవధిక నిరాహార దీక్షలకు అధికారులు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు.

సింగరేణిలో

విత్తన బంతుల తయారీ కేంద్రం

- ఎత్తైన ప్రదేశాల్లో మొక్కల పెంపకానికి ప్రయోగం
- మందమర్రి సివిల్ డిపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు


విత్తనాల బంతులు తయారు చేస్తున్న మహిళలు

మందమర్రి: మందమర్రి ఏరియాలో అధికారులు మొక్కల పెంపకానికి సంబంధించి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఏరియాలోని సివిల్ డిపార్ట్‌మెంట్ లో విత్తనాల బంతుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విత్తనాల బంతులను ఎత్తైన ప్రదేశంలో విసిరివేయడం ద్వారా అవి పగిలి మొక్కల పెరుగుదలకు దోహదపడతాయి. అంతేగాకుండా మనుషులు వెళ్లలేని ప్రదేశానికి ఈ బంతులను విసిరివేయడం ద్వారా అక్కడ కూడ మొక్కలు మొలిచే అవకాశం ఉంటుంది. ఈ సీడ్ బాల్స్‌ను అవసరం ఉన్న చోటకు సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా ఓపెన్‌కాస్టుల్లో తీసినటువంటి ఓబీ మట్టి ఎత్తైన ప్రదేశాల్లో కూడా ఈ బంతులను విసిరి వేసి అక్కడ మొక్కల పెంపకం చేపట్టే ప్రక్రియను ప్రారంభించారు. కాంట్రాక్టు కూలీలు ప్రతి రోజు ఈ బంతులను తయారు చేస్తున్నారు. ఇటీవలే కార్పొరేట్ స్థాయి ఉన్నతాధికారులు ఈ విత్తన బంతుల తయారీని పరిశీలించి జీఎం రాఘవులును అభినందించారు. మట్టి ముద్దలను తయారు చేసి అందులో విత్తనాలు పెట్టి వాటిని వేరే స్థలంలో భద్రపరుస్తున్నారు. మందమర్రి ఏరియాలో పది లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా కాగా 4లక్షలకు పైగా మొక్కలను నా టారు. మందమర్రిలో గ్రీన్‌పార్కుతో పాటు నర్సరీ కూడా ఉంది. దీనికి తోడు విత్తన బంతుల తయారీ కేంద్రం వల్ల భవిష్యత్‌లో మందమర్రి మొక్కల పెంపకంతో హరితశోభను అల్లుకోనుందని చెప్పవచ్చు.


విత్తనాల బంతుల తయారీని పరిశీలిస్తున్న అధికారులు

వినాయక విగ్రహాలకు 'పన్ను'పోటు



- తయారీ ముడి సరుకులపై జీఎస్టీ భారం
- పెరిగిన విగ్రహాల ధరలు
- అమ్మకాలపై ప్రభావం

భైంసా: వినాయక విగ్రహాలకు పన్ను పోటు తప్పడం లేదు. జీఎస్టీ ప్రభావం ముడి సరుకు ధరలపై పడడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాజస్థాన్ నుంచి నాలుగు సంవత్సరాల క్రితం నిర్మల్ జిల్లా భైంసాకు వలస వచ్చిన పలు కుటుంబాలు కేవలం విగ్రహాల తయారీపైనే జీవిస్తున్నాయి. ఆకర్షణీయమైన రంగులతో వివిధ రూపాల్లో గణపతి దేవతామూర్తుల విగ్రహాలకు వీళ్లు ప్రాణం పోస్తారు. ఏళ్ల తరబడి దేవతామూర్తుల కళారూపాలను ఆవిష్కరిస్తున్న వీరి జీవితాలు మాత్రం రోజురోజుకూ రంగులు మారుతున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అతితక్కువ ధరకే లభిస్తుండటంతో వీరి జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

● విగ్రహాల తయారీతోనే జీవనం

దేవుడి విగ్రహాల తయారీపైనే ఆధారపడి చాలా కుటుంబాలు జీవిస్తున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన కుటుంబాలు వినాయక చవితి, దేవీ నవరాత్రులకు విగ్రహాలు తయారు చేస్తుంటాయి. భైంసాలో వీరు తయారు చేస్తున్న విగ్రహాలను పరిసర ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి సైతం కమిటీల నిర్వాహకులు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. జిల్లాలో సుమారు 20 కుటుంబాలు ఇలా రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. అయితే ఎలాంటి సంక్షేమ పథకాలు వీరి దరికి చేరడం లేదు.

● ముడి సరుకులపై జీఎస్టీ

సాధారణంగా కళాకారులు వినాయక విగ్రహాలను జనవరి నుంచి వినాయక చవితి పండగ వచ్చే వరకు తయారు చేస్తుంటారు. భారీ విగ్రహాల నుంచి చిన్న విగ్రహాల వరకు తయారు చేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ ప్రభావం వీరి జీవితాలపై పడింది. గతంతో పీవోపీ బస్తా ధర రూ.200 ఉంటే ఈ ఏడాది రూ. 250 వరకు చేరింది. గతంలో రెండు లారీ లోడ్లు దిగుమతి చేసుకుంటే ప్రస్తుతం పెరుగుతున్న ధర కారణంగా ఒక్క లోడుతో మాత్రమే సరిపెడుతున్నారు. గతేడాది కంటే పాతిక శాతానికి పైగానే విగ్రహాల తయారీ తగ్గించామని వారు చెబుతున్నారు. గతేడాది పెద్ద విగ్రహాలు రూ.15 వేలకు విక్రయిస్తే ఈ ఏడాది అదే విగ్రహం రూ.20 వేలకు విక్రయించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.





వినాయక విగ్రహాలకు రంగులు అద్దుతున్న రాజస్థానీయులు



జీఎస్టీతో ధరలు పెరిగాయి

-గోపాల్, రాజస్థానీ, విగ్రహాల తయారీదారుడు



రెండు దశాబ్దాలుగా విగ్రహాల తయారీతోనే జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అయితే గతంతో పోల్చితే విగ్రహాల తయారీ గిట్టుబాటు కావడంలేదు. వినాయక చవితికి మాత్రమే అమ్మకాలు ఉంటున్నాయి. ఈ ఏడాది జీఎస్టీ ప్రభావంతో ముడిసరుకుల ధరలు పెరిగాయి.

గుడ్డు.. వెరీ 'గుడ్డు'..




● ప్రతి రోజు తింటే గుండె జబ్బులు దూరం

రెబ్బెన: గుడ్డు తినడం వల్ల ఆరోగ్యాన్ని ఎంతో మెరుగు పర్చుకోవచ్చు. ప్రతి రోజు ఒక గుడ్డు చొప్పున తీసుకున్నట్లయితే ఎన్నో వ్యాధులను దరిదాపులకు రానివ్వకుండా ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా గుడ్డులో మనిషికి అత్యవసరమైన 9 ప్రొటీన్లు ఉన్నాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. గుడ్డు పోషకాల గని. శరీరానికి ఉపయోగపడే ధాతువులు 45 అయితే 44 ధాతువులు (ప్రోటీన్స్) గుడ్డులోనే ఉన్నాయి. గుడ్డులో మరీ ముఖ్యంగా పచ్చసొనలో 12 ఖనిజాలు, 8 లవణాలు ఉంటాయి. పచ్చి గుడ్డులో 51 శాతం ప్రోటీన్లు, ఉడికించిన గుడ్డులో 91 శాతం ప్రోటీన్లు ఉంటాయి. ఒక గ్రుడ్డులో 7 గ్రాముల ప్రోటీన్లు, 6.5 గ్రాముల కొవ్వులు , 1 మిల్లీ గ్రాము ఇనుము, 35గ్రాముల ఫోలిక్‌యాసిడ్ ఉంటుంది.

● ఉపయోగాలు

- ప్రతి రోజు గుడ్డును తీసుకుంటే గుండెకు సంబంధించిన వ్యాధులు దరిచేరవు.
- స్త్రీలలో రొమ్ముక్యాన్సర్ రాకుండా గుడ్డులోని తెల్లసొన ఎంతగానో తోడ్పడుతుంది.
- ఉడికించిన గుడ్డును ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వల్ల ఊబకాయం నుంచి దూరంగా ఉండవచ్చునని పలు పరిశోధనల్లో తేలింది.
- గుడ్డును తీసుకోవడం ద్వారా 65శాతం బరువును తగ్గిస్తుంది. 10శాతం శరీర కొవ్వును తగ్గిస్తుంది.
- గుడ్డులో ఉన్న రైబోఫ్లోవిన్ చర్మం ఆరోగ్యానికి, సరిగా జీర్ణం కావడానికి దోహదపడుతుంది.
- దీనిలో బీ12 అనే విటమిన్ ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందడానికి సహాయపడుతుంది.
- నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
- గర్భిణులకు గుడ్డులో ఉండే ఫోలిక్ యాసిడ్, ఇనుము పుట్టబోయే బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
- గుడ్డు రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది.
- ప్రతి రోజు గుడ్డు తింటే ఒత్తిడిని తగ్గించుకోవడమే గాక జ్ఞాపకశక్తిని, వ్యాధినిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు.



● గుర్తుంచుకోవలసినవి..

- చక్కెర వ్యాధి ఉన్న వారు పూర్తిగా గుడ్డు తినడం కంటే తెల్లసొన తినడం మంచిది.
- రక్తంలో అధిక కొలెస్ట్రాల్ గాని, ట్రైగ్లిజరైడ్స్ గాని వున్నవారు గుడ్డులోని పచ్చసొన తినకూడదు.
- టైపు-2 చక్కెర వ్యాధి ఉన్నవారు గుడ్డును తీసుకోకూడదు. ఒక వేళ తీసుకుంటే వారికి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది.

'అల్‌బుకారా'తో ఆరోగ్యం మెండు

కాగజ్‌నగర్ టౌన్ : వర్షాకాలంలో లభించే అల్‌బుకారా పండ్లతో వివిధ ఆరోగ్య సమస్యలను నయం చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఈ అల్‌బుకారా ఫలాలు నియంత్రిస్తాయని ప్రతీతి. ప్రస్తుతం ఈ పండ్లు కాగజ్‌నగర్ మార్కెట్లో కిలో రూ.200 అమ్ముడవుతున్నాయి. ఎన్నో ఔషద గుణాలుండే ఈ ఫలం అచ్చు ఆపిల్‌ను పోలి ఉండి సైజులో చిన్నదిగా ఉంటుంది. తీపి, పులుపు, వగరుల సమ్మేళనంతో అధిక పోషకాలను అందిస్తుంది.



● అల్‌బుకారాలో అధిక పోషకాలు...

- అధిక పోషకాలు ఈ ఫలం సొంతం

ఈ పండ్లలో ఎక్కువగా పోటాషియం, సోడియం ఖనిజాలు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, జింక్, రాగి, సెలెనీయం ఫ్లోరైడ్ , బీటా కెరోటిన్ తదితరాలతో పాటు విటమిన్లు ఏ, సీ, ఈ, కే అలాగే పిండి పదార్థాలు, మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. అల్‌బుకరాను పరిగడుపున తింటే విరేచనాలు సాఫీగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆకలి పెరిగి, జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలసట, నిద్రలేమి, బలహీనత, ముక్కు నుంచి నీరు కారే ఇబ్బంది నుండి ఉపశమనం లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ ఈ యూవీ కిరణాల వలన కలిగే హానిని నిరోధిస్తుందని, బీటా కెరోటిన్ ఊపిరితిత్తులు , నోటి క్యాన్సర్ కణాలపై ప్రభావ చూపుతుందని, అలాగే విటమిన్ కే రక్తాన్ని గడ్డకట్టనివ్వకుండా గుండె పనితీరును మెరుగు పరుస్తుందని పేర్కొంటున్నారు. విటమిన్ సీ చుండ్రును పోగొట్టి, జుట్టు ఒత్తుగా పెరిగేలా సహాయపడుతుంది. అలాగే మతి మరుపును కూడా పోగొట్టి మెదుడుకు చురుకుదనాన్నిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడమే కాకుండా అరికాళ్ల మంట, నొప్పులను నివారిస్తుంది. ఎండిన పండ్లలోనూ కూడా పలు వ్యాధులను నయం చేసే పోషకాలుండడం వలన మార్కెట్‌లోని పలు షాపుల్లో అల్‌బుకారా ఎండిన పండ్ల విక్రయాలు కూడా అధికంగానే కొనసాగుతుంటాయి.

అల్‌బుకారాతో అధిక లాభాలు..

- డాక్టర్ శివదర్శనం, కాగజ్‌నగర్



అల్‌బుకారా పండులోనూ చాలా ప్రత్యేక గుణాలున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ పండ్లు తినడం వల్ల లాభాలు అధికంగానే ఉంటాయి. ఈ అల్‌బుకారా ఫలాలు చాలా అరుదుగా లభిస్తాయి. ఎన్నో పోషకాలున్నా వీటి గురించి చాలా మందికి తెలియదు. ఆకలి, జీర్ణక్రియ, నిద్రలేమి, జలుబు, ఊపిరి తిత్తులు, నోటి క్యాన్సర్, గుండె పనితీరుతో పాటు షుగర్, మెదడు పనితీరును మెరుగు పరచడంలో ఈ ఫలం కీలకంగా వ్యవహరిస్తుంది. సీజన్‌లో లభించే ప్రతీ పండును తినడం అలవాటు చేసుకోవాలి. మంచి పండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లబిస్తాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది.

టంగ్ ట్విస్టర్స్

1. It's not the cough that carries you off,it's the coffin they carry you off in!
2. I wish you were a fish in my dish
3. Dust is a disk's worst enemy.

ఔనా!

హమ్మింగ్ బర్డ్ గుండె నిమిషానికి 1260 సార్లు కొట్టుకుంటుంది!



సూక్తి

శత్రువులు ద్రోహ ం చేసినా.. ఆశలు ఆవిరైనా.. గూడు చెదిరినా.. సంకల్పం వీడరాదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి.. అప్పుడే విజయం సాధిస్తారు.

రంగులు వేయండి



జంతర్‌మంతర్

1. కాప్రారం ▸..............................
2. ఆయంల ▸..............................
3. కరంర్పూ ▸..............................

జంబ్లింగ్ వర్డ్స్

1. OWOL ▸.....................
2. YRAE ▸.....................
3. TECU ▸.....................

కాంక్రీట్ నగరాల్లో పిల్లలు ఆడుకోవడానికి స్థలమే దొరకడం లేదు. అక్కడక్కడా ఉన్న పార్కులే వారికి ఆట స్థలాలవుతున్నాయి. సెలవులొస్తే చాలు పార్కులన్నీ పిల్లల ఆటలతో సందడిగా ఉంటాయి. అలాంటి పార్కులను కూడా ప్రభుత్వం కనుమరుగు చేయాలని ప్రయత్నిస్తే..! పిల్లలు సైతం ఆ నిర్ణయాన్ని అడ్డుకుంటారు. ఇందుకు మంచి ఉదాహరణ ఢిల్లీకి చెందిన ఏడేళ్ల పాప నవ్యాసింగ్. తన ఇంటి దగ్గరున్న పార్క్‌ను అధికారులు తొలగించాలని చూస్తే 'మా సంతోషాన్ని దూరం చేస్తారా?' అంటూ కోర్టుకెళ్లి మరీ ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకుంది.

పార్క్ కోసం పాప పోరాటం



పార్కులు పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు కాసేపు సేదతీరడానికి ఏర్పాటు చేసినవి. పార్కులో ఆడుకునే ఆ గంటసేపే పిల్లలకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషాన్ని దూరం చేయాలని ప్రయత్నిస్తే పిల్లలు పులిలా మారి తిరగబడతారు. అలా తిరగబడి పార్కును తొలగించే ప్రయత్నాలు అడ్డుకుంది. ఢిల్లీకి చెందిన ఏడేళ్ల బాలిక నవ్యాసింగ్. తను రోజూ సాయంత్రం ఇంటి సమీపంలో ఉన్న పార్కులో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటుంది. రోహిణి సెక్టార్ 8లో ఉన్న ఆ 'హనుమాన్ మందిర్' పార్క్ 30 ఏళ్లుగా కాలనీవాసులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. ఉన్నట్టుండి ఒకరోజు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు పార్కును తొలగిస్తున్నట్లు కాలనీవాసులకు చెప్పారు. కారణమేంటని అడిగితే పార్కును తొలగించి కమ్యూనిటీ హాల్ కడతామని సమాధానమిచ్చారు. ఎంతోమందికి ఆహ్లాదాన్ని పంచుతోన్న పార్కును తొలగించడమేంటని అడిగితే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. పార్కును తొలగిస్తున్న విషయం పిల్లల చెవిన పడింది. దాంతో నవ్యాసింగ్ 'ప్రభుత్వ నిర్ణయాన్ని ఆపడానికి ఏమీ చేయలేమా?' అని తండ్రిని ప్రశ్నించింది. నవ్యాసింగ్ తండ్రి ధీరజ్‌కుమార్ న్యాయవాది. కూతురు వేసిన ప్రశ్నతో ఆ తండ్రి ఆలోచనలో పడ్డాడు. తన కూతురు పార్కును కాపాడాలని ప్రయత్నిస్తున్న విషయం అర్థమయింది. 'కోర్టులో కేసు వేయడం ద్వారా అడ్డుకోవచ్చ'ని చెప్పాడు. అయితే 'నేను కేసు వేస్తాను' అని తండ్రి సహాయంతో కోర్టులో కేసు వేసింది. 'ఇప్పటికే కొంత పార్కు స్థలం ఆక్రమణకు గురయింది. పిల్లలు ఆడుకునే వస్తువులను తొలగించి మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేయడానికి అధికారులు అనుమతినిచ్చారు. పార్కులు లేకుండా పోతే కాలనీవాసులపై, ముఖ్యంగా పిల్లలపై ఎక్కువ ప్రభావం పడుతుంది' అని పిటిషన్‌లో పేర్కొంది.



ప్రజల డబ్బు దుర్వినియోగం

నవ్యాసింగ్ వేసిన కేసుపై చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి.హరిశంకర్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు బెంచ్ విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ప్రజలు చెల్లిస్తున్న ట్యాక్స్‌తో ఆటలు ఆడుకోవడం సరికాదని అభిప్రాయపడింది. ప్రజలు డబ్బును వృథా చేయడం సరికాదని చెబుతూ, పార్కును కమ్యునిటీహాల్‌గా మార్చడంపై స్టే విధించింది. పార్కులను పార్కులుగానే ఉంచాలని, కమ్యూనిటీ సెంటర్లుగా మార్చకూడదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. 'కమ్యూనిటీ సెంటర్ నిర్మాణానికి పార్కు స్థలం తప్ప మరో స్థలం లేదా' అని ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులను బెంచ్ ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని అదేశిస్తూ కేసును సెప్టెంబర్ 18కి వాయిదా వేసింది. పార్కు తొలగించడాన్ని కోర్టు నిలువరించడంతో కాలనీవాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేసు వేసి పార్కును కాపాడిన నవ్యాసింగ్‌ను కాలనీవాసులతో పాటు, టీచర్లు, తోటివిద్యార్థులు శభాష్ అంటూ అభినందించారు.


పదాలు కనుక్కోండి

APRIL
WORD SEARCH

a	d	x	a	l	i	p	c	w	a	i
y	i	g	b	e	e	d	u	j	n	s
k	a	a	i	o	l	a	v	t	h	s
u	m	e	o	h	o	f	d	u	o	e
f	b	z	i	i	u	f	h	l	i	m
a	n	c	k	j	a	o	i	i	i	y
h	d	b	n	g	r	d	o	p	u	i
a	e	e	e	l	b	i	i	o	j	v
m	a	g	f	o	o	l	u	d	p	a
e	a	s	t	e	r	v	i	k	e	x
p	s	a	l	m	e	o	i	o	u	a
b	v	t	o	u	u	n	c	t	o	t
c	u	n	d	e	r	g	r	a	d	s
p	a	s	s	o	v	e	r	u	u	e
e	s	h	o	w	e	r	s	r	y	i
d	a	t	a	b	f	e	d	u	r	n
v	b	l	o	o	m	q	f	s	a	i
e	s	h	p	f	g	z	v	w	x	a

WORDS
showers
underground
daffodil
tulip
bloom
taurus
diamond
earth
easter
passover
fool

బొమ్మ గీయండి



దారి కనుక్కోండి




నవ్వుల్ నవ్వుల్

టీచర్ : మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో చెప్పమంటే అలా ఆలోచిస్తున్నావేమిటి?

బంటి : తెలివైన వాడు ఆలోచించి మాట్లాడతారని చెప్పారు కదా టీచర్. అందుకే ఆలోచిస్తున్నాను.

టీచర్ : !!!!!!!!

చుక్కలు కలపండి



చెప్పగలరా?

విసుగులో ఉన్నా కానీ ముసుగులో లేను
లోతులో ఉన్నా కానీ బాతులో లేను
మందులో ఉన్నా కానీ విందులో లేను
అయితే ఇంతకీ నేనెవర్నో చెప్పగలరా?

జవాబులు

చెప్పగలరా? : విలోమం **జంతర్‌మంతర్ :** 1. ప్రాకారం 2. ఆలయం 3. కర్పూరం **జంబ్లింగ్ వర్డ్స్ :** 1. WOOL 2. YAER 3. CUTE

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్

కరెంట్ అఫైర్స్


రామచంద్రారెడ్డి ఉప్పుల

నియామకం

ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అపర్ణ

గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారిణి, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రిన్సిపల్ సెక్రటరీ అపర్ణ ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అపర్ణ మూడేళ్ల ఈ పదవిలో కొనసాగుతారు. ప్రపంచ బ్యాంకులో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక దేశాలకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తారు.

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్



నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా ప్రముఖ ఆర్థికవేత్త రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. 2015 జనవరి నుంచి వైస్ చైర్మన్‌గా సేవలందించిన అరవింద్ పనగడియా రాజీనామా చేయడంతో రాజీవ్‌ను ఆ స్థానంలో నియమించారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్ పొందిన రాజీవ్ వివిధ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఫిక్కీ సెక్రటరీ జనరల్‌గా, సీఐఐ ముఖ్య ఆర్థిక సలహాదారుగా సేవలందించారు. పరిశ్రమలు, ఆర్థిక మంత్రిత్వశాఖల్లో, ఆసియా అభివృద్ధి బ్యాంకులో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2006 నుంచి 2008 మధ్య నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. రాజీవ్ కుమార్‌తో పాటు ఎయిమ్స్ వైద్యుడు వినోద్ పాల్‌ను కూడా నీతి ఆయోగ్ సభ్యుడిగా కేంద్రం నియమించింది.

45వ సీజేగా దీపక్ మిశ్రా

సుప్రీంకోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా నియమితులయ్యారు. ప్రస్తుత సీజే జస్టిస్ జగదీష్ ఖేహార్ ఆగస్టు 27న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో దీపక్ మిశ్రా బాధ్యతలు చేపడతారు. మిశ్రా 2018 అక్టోబరు 3 వరకు పదవిలో ఉంటారు. 1990-91లో సుప్రీంకోర్టు 21వ ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన రంగనాథ్ మిశ్రా మేనల్లుడే దీపక్ మిశ్రా. దీపక్ గతంలో పట్నా, ఢిల్లీ హైకోర్టు సీజేగా సేవలందించారు.

ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ప్రమాణం

భారత 13వ ఉపరాష్ట్రపతిగా ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆగస్టు 6న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై వెంకయ్య విజయం సాధించారు. ఏపీ నుంచి ఉపరాష్ట్రపతి పదవి అలంకరించిన మూడో వ్యక్తి వెంకయ్యనాయుడు. గతంలో సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి. ఉపరాష్ట్రపతిగా ఎన్నికై రాష్ట్రపతి అయ్యారు.

తొలి ప్రైవేట్ క్షిపణి తయారీ

దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ రంగంలో క్షిపణి విడిభాగాల తయారీ సంస్థ 'కళ్యాణి-రఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్'ను ఆగస్టు 3న హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మేకిన్ ఇండియాలో భాగంగా భారత్‌కు చెందిన కళ్యాణి గ్రూప్, ఇజ్రాయెల్‌కి చెందిన రఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ సంయుక్తంగా ఈ పరిశ్రమను హార్డ్‌వేర్ పార్కులో ఏర్పాటు చేశాయి. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులకు అనుమతి లభించడంతో కళ్యాణి గ్రూప్ 51 శాతం, రఫెల్ 49 శాతం వాటాతో ఈ ప్రాజెక్టు చేపట్టాయి. ఈ కర్మాగారంలో రిమోట్ ఆయుధాలను, యాంటీ ట్యాంక్ మిస్సైల్స్‌ను, అత్యాధునిక క్షిపణి వ్యవస్థ పరికరాలను తయారు చేయనున్నారు.

అవార్డులు

గోరటి వెంకన్న, సుద్దాలకు 'జాలాది'

సినీ రచయిత జాలాది జయంతిని పురస్కరించుకొని విశాఖలో ఆగస్టు 9న జాలాది జాతీయ పురస్కారాలను అందజేశారు. ప్రజాకవి గోరటి వెంకన్నకు జాలాది జీవితకాల సాఫల్య పురస్కారం, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజకు జాలాది జాతీయ పురస్కారం అందించారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అవార్డులను అందజేశారు. జాలాది రాజారావు 1500కి పైగా సినీ గేయాలు రాశారు. గుడివాడలో జన్మించిన జాలాది ఎక్కువగా జానపద గేయాలను రచించారు.

భారత డిజిటల్ గ్రంథాలయ యాప్‌కి 'గ్లోబల్'

జాతీయ డిజిటల్ గ్రంథాలయ యాప్‌కు 'ఎంబిలియంత్ దక్షిణాసియా-2017' అవార్డు దక్కింది. అభ్యసనం, విద్య విభాగంలో విద్య సంబంధ అభివృద్ధిలో మొబైల్ యాప్ ఆధారిత ఆవిష్కరణకుగానూ ఈ అవార్డు లభించింది. ఖరగ్‌పూర్ ఐఐటీ ఈ యాప్‌ను రూపొందించగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆమోదించింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం భారతీయ భాషల్లో విద్య విషయ, బోధన అంశాలు అందరికీ అందుబాటులో ఉంచాలన్నదే ఈ డిజిటల్ గ్రంథాలయం ప్రధాన లక్ష్యం. ఈ డిజిటల్ గ్రంథాలయ యాప్‌లో కోటికి పైగా విషయాంశాలు 200 భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

దేవ్ పటేల్‌కి 'ఏషియన్ గేమ్ చేంజర్స్'



స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్ర నటుడు దేవ్ పటేల్ 'ఏషియన్ గేమ్ చేంజర్స్ అవార్డు-2017'కి ఎంపికయ్యారు. దేవ్ లయన్ హార్ట్ ప్రచారం ద్వారా దేశంలోని ఇల్లులేని చిన్నారుల కోసం 2.5 లక్షల డాలర్ల నిధులను సేకరించారు. పేద పిల్లల సంక్షేమం కోసం దేవ్ చేస్తున్న కృషికి ఈ అవార్డు దక్కింది. ఆగాఖాన్‌కు లైఫ్ టైం ఎచీవ్‌మెంట్ అవార్డు లభించింది. తదాషి యనాయ్, నర్గేవ్, సొనిటా అలిజాదేలకు కూడా గేమ్‌చేంజర్స్ అవార్డు దక్కింది. 2017 నవంబరు 1న ఐక్యరాజ్య సమితి వీరికి అవార్డులను ప్రదానం చేస్తుంది.

క్రీడలు

పరుగుకు బోల్ట్ వీడ్కోలు



దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ తన చివరి వంద మీటర్ల పరుగును కాంస్యంతో ముగించాడు. లండన్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల పరుగులో బోల్ట్ 9.95 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. అమెరికాకు చెందిన జస్టిన్ గాట్లిన్ 9.92 సెకన్లతో రేసు పూర్తిచేసి స్వర్ణం గెలుచుకొన్నాడు. మరో అథ్లెట్ కోల్‌మన్ 9.94 సెకన్లతో రజతం సాధించాడు. 100మీ. 9.58 సెకన్లు, 200మీ. 19.19 సెకన్లతో బోల్టు రికార్డులను నెలకొల్పాడు. 2008, 2012, 2016లో వరుసగా మూడు సార్లు 100మీ., 200మీ. పరుగులో స్వర్ణాలు గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 8 ఒలింపిక్ పసిడి పతకాలను సొంతం చేసుకొన్నాడు. 11 సార్లు ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచాడు.

టెస్టుల్లో నెంబర్‌వన్ బౌలర్ జడేజా

ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్ రవీంద్ర జడేజా బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచుల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన జడేజా ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్‌కు చెందిన షకీబుల్ హసన్‌ను వెనక్కు నెట్టి నంబర్‌వన్ ర్యాంకు సాధించాడు. బౌలింగ్‌లో కూడా జడేజా నెంబర్‌వన్ ర్యాంకు సాధించాడు. బ్యాటింగ్‌లో పూజారా 3, కోహ్లీ 5, రహానే 6వ స్థానంలో నిలిచారు. బౌలింగ్‌లో అశ్విన్ మూడో స్థానానికి పడిపోయారు.

ముంబై అథ్లెట్ సరికొత్త రికార్డు

ముంబైకి చెందిన అథ్లెట్ సమీర్‌సింగ్ 100 రోజుల్లో 9964 కి.మీ. పరిగెత్తి సరికొత్త రికార్డు సృష్టించాడు. రన్నింగ్ కోచ్ అయిన సమీర్ 100 రోజుల్లో 10 వేల కి.మీ. పరిగెత్తే లక్ష్యంతో ఏప్రిల్ 29న పరుగు మొదలు పెట్టాడు. 100వ రోజు ఆగస్టు 6న 150 కి.మీ. పరిగెత్తాల్సి ఉండగా 114 కి.మీ.కే పరుగు ముగించాడు. సమీర్ మూడు నెలల మారథాన్ అంతా ముంబై మురికివాడలు, నగరంలోని ఇతర ప్రాంతాల్లో సాగింది.

విజేందర్ జైత్రయాత్ర

భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ మరోసారి తన సత్తా చాటాడు. ఆగస్టు 5న ముంబైలో జరిగిన ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ పోరులో చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైటియాలిని ఓడించి టైటిల్ సాధించాడు. విజేందర్‌కు వరుసగా ఇది తొమ్మిదో బౌట్ విజయం, ప్రొఫెషనల్ కెరీర్‌లో అడుగు పెట్టిన నాటి నుంచి విజేందర్ ఓటమిని ఎరుగక విజయాలు సాధిస్తున్నాడు.

స్వయం ఉపాధి


మైనంపాటి శ్రీనివాసరావు
బిజినెస్ కన్సల్టెంట్
సెల్: 9866119816

దుస్తులను ఉతకడానికి సబ్బు, పొడి రూపంలో డిటర్జెంట్లను ఉపయోగించడం మనందరికీ తెలిసిందే. నాణ్యత ఆధారంగా పలు ధరల్లో రకరకాల డిటర్జెంట్లు అన్ని వర్గాలవారికి ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయి. ఫ్యాబ్రిక్ కేర్ మీద పెరుగుతున్న అవగాహన వల్ల సువాసన భరితమైన ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. మన దేశంలో మొత్తం డిటర్జెంట్స్ మార్కెట్ 2015కిగాను రూ.16184 కోట్లు ఉందని అంచనా వేశారు. ఇది 2019 నాటికి 19 శాతం వరకు వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఒకప్పుడు కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితమైన డిటర్జెంట్స్ వినియోగం నేడు గ్రామాలకు, చిన్న చిన్న పల్లెలకు విస్తరించింది.

లిక్విడ్ డిటర్జెంట్స్



తక్కువగా ఉన్న తలసరి వినియోగం: అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో డిటర్జెంట్స్ తలసరి వినియోగం చాలా తక్కువగా అంటే ఏడాదికి 2.7 కేజీలు మాత్రమే ఉంది. ఫిలిప్పీన్స్, మలేషియా దేశాల్లో 3.7 కిలోలు, అమెరికాలో 10 కిలోలు ఉండటం గమనార్హం. అయితే ఇటీవల మన దేశంలో కూడా వీటి వినియోగం చెప్పుకోదగిన రీతిలో పెరుగుతుందని మార్కెటింగ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ద్రవరూప డిటర్జెంట్స్: మనదేశంలో డిటర్జెంట్ ఉత్పత్తుల్ని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి డిటర్జెంట్ పొడి, డిటర్జెంట్ సబ్బు. వీటిని మళ్లీ రెండు రకాలుగా విభజించవచ్చు.

పాపులర్ / ఎకానమి ఉత్పత్తులు: ఇవి తక్కువ ధరలో లభిస్తాయి. వీటిని పేద, దిగువ మధ్యతరగతి వారికోసం ఉద్దేశించారు.

మధ్యస్థ ధర ఉత్పత్తులు: వీటిని మధ్య తరగతి కుటుంబాలకు ప్రత్యేకించారు.

ప్రీమియం ఉత్పత్తులు: వీటిని ధనిక, సంపన్న వర్గాలకోసం కేటాయించారు.

నాణ్యత ఆధారంగా ధరలను సమతౌల్యం చేస్తూ ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే సర్వసాధారణమైనప్పటికీ మనదేశంలో మాత్రం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న ఉత్పత్తి 'లిక్విడ్ డిటర్జెంట్'. బార్ సబ్బులు, లిక్విడ్ & పొడి రూప డిటర్జెంట్ల కంటే సమర్థంగా పనిచేయకపోవడం, వినియోగదారుల చేతులకు హానికారకంగా మారడం వల్ల వాటి వినియోగం క్రమంగా తగ్గుతూ వచ్చింది. మనదేశంలో కూడా సబ్బులకు బదులుగా ద్రవరూప డిటర్జెంట్స్ వాడకం ప్రారంభమైందనే చెప్పాలి.

లిక్విడ్ డిటర్జెంట్స్ వినియోగం: ఇతర డిటర్జెంట్స్ లాగే ద్రవరూప డిటర్జెంట్స్‌ను కూడా బకెట్ వాషింగ్‌లో, టాప్ లోడ్& ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లలో సైతం ఉపయోగించవచ్చు. 2008లో భారతదేశ లిక్విడ్ డిటర్జెంట్స్ మార్కెట్ రూ.60 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.350 కోట్ల స్థాయికి వృద్ధి పొందినట్లు అంచనా. అంటే ఏటా 35 శాతం వరకు పెరుగుతున్నట్లు చెప్పవచ్చు.

యంత్ర పరికరాలు:
- స్టెయిన్‌లెస్ స్టీల్ కెటిల్ మిక్సర్
- వాటర్ ఫెజ్
- లిక్విడ్ పంప్
- వాటర్ చిల్లర్
- ఎయిర్ కంప్రెషర్
- వాటర్ హీటింగ్ సిస్టం
- సెమి ఆటోమెటిక్ బాటిల్ ఫిల్లింగ్ యంత్రం
- షింక్ ర్యాపింగ్ ప్యాకింగ్ యంత్రం
- ఇతర పరికరాలు

ముడి పదార్థాలు
- పాలిమర్
- ఎఒఎస్
- యాసిడ్ స్లరి
- ఎస్ఎల్ఎస్
- ఎస్ఎల్ఇఎస్
- యూరియా
- ఫైన్ సాల్ట్
- కాస్టిక్ సోడా
- పర్‌ఫ్యూమ్స్
- కలర్స్

తయారీ విధానం: ముందుగా నిర్ణయించిన వివిధ ముడి పదార్థాలను నిర్ణీత నిష్పత్తుల్లో కెటిల్ మిక్సర్‌లో వేడిచేసి బాగా కలుపుతారు. ఎటువంటి ముక్కలు లేకుండా బాగా కలిపి చిల్లర్ ద్వారా చల్లబరుస్తారు. చల్లని లిక్విడ్ డిటర్జెంట్‌ను 100మిలీ, 250 మిలీ, 500 మిలీ, 1 లీ బాటిల్స్‌లో నింపి ప్యాకింగ్ చేసి మార్కెటింగ్‌కు పంపుతారు. బల్క్ వినియోగదారుల కోసం 5 లీ, 10 లీ ప్లాస్టిక్ క్యాన్లలో ప్యాక్ చేసి మార్కెటింగ్ కోసం పంపుతారు.

మార్కెటింగ్: లిక్విడ్ డిటర్జెంట్ క్రమేణా ప్రాచుర్యం పొందుతోంది కాబట్టి నగరాలు, పట్టణాల్లోని సూపర్ మార్కెట్లు, కిరాణాషాపుల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉండేలా ప్రత్యక్ష/ పరోక్ష మార్కెటింగ్ విధానాలను అనుసరించవచ్చు.

పరిశ్రమ వివరాలు:

ఉత్పత్తి సామర్థ్యం: 400 లీ/ రోజుకు(ఒక షిఫ్ట్‌లో)

పరిశ్రమ వ్యయం: రూ.45 లక్షలు

How much did the member gain?

QUANTITATIVE APTITUDE

1. The difference between compound interest and simple interest on a sum for 2 years at 10% per annum, when the interest is calculated compounded annually is ₹ 16. If the interest were compounded half yearly, then the difference in two interests will be:
(1) ₹ 24.81 (2) ₹ 31.61 (3) ₹ 32.40
(4) ₹ 26.90 (5) None of these


2. Efficiency of Alka is 25% more than Nisha and Nisha takes 25 days to complete a piece of work. Alka started the work alone and then Nisha joined her 5 days before completion of the work. For how many days Alka worked alone?
(1) 13 days (2) 11 days (3) 10 days (4) 15 days
(5) None of these

3. In a Journey of 600 km, a Streamer was slowed down due to bad weather and its average speed for the trip was reduced by 200 km/hr and the time of trip increased by 30 minutes. What is the duration of the Journey?
(1) 1 hour (2) 2 hour (3) $\frac{4}{3}$ hour
(4) $\frac{3}{2}$ hour (5) $\frac{5}{3}$ hour

4. 9 kg of wheat costs as much as 4 kg of oil, 14 kg of oil costs as much as 1.5 kg of tea, 2 kg of tea costs as much as 5 kg of coffee. Find the cost of 2.5 kg of wheat, if 11 kg of coffee costs ₹ 462.
(1) ₹ 13.50 (2) ₹ 14 (3) ₹ 15 (4) ₹ 12.50
(5) None of these

5. A box contains 30 balls out of which 6 are red. Two balls are chosen at random. What is the probability that at least one of the chosen balls is red?
(1) $\frac{53}{145}$ (2) $\frac{63}{145}$ (3) $\frac{51}{145}$ (4) $\frac{57}{145}$ (5) $\frac{48}{145}$

Direction (6-10): Study the following Pie-chart carefully to answer the given question.
Pie-chart show the percentage distribution of number of students who likes different subject
Total number of students = 1800



6. If two-ninth of the students who like Physics are female, then number of male who likes Physics are is **approximately** what percentage of the total number of students who like Chemistry?
(1) 57% (2) 42% (3) 63% (4) 69%
(5) None of these

7. What is the total number of students who like Chemistry, English and Biology together?
(1) 1126 (2) 1116 (3) 1176 (4) 998
(5) None of these

8. What is the difference between the total number of students who like English and Physics together and the total number of student who like Mathematics and Biology together?
(1) 352 (2) 342 (3) 643 (4) 653 (5) None of these

9. What is the ratio between the number students who likes Mathematics and the number of students who like Hindi?
(1) 13 : 7 (2) 7 : 13 (3) 7 : 26 (4) 8 : 15
(5) None of the above

10. If the percentage of students who like Mathematics are increased by 50% and percentage of students who like Hindi are decreased by 25%, then what will be the total number of students who like Mathematics and Hindi together?
(1) 390 (2) 379 (3) 459 (4) 480 (5) None of these

11. A train leaves from Delhi for Bhagalpur at 6 AM. Another train leaves Bhagalpur for Delhi at 9 AM on the same day. Distance from Delhi to Bhagalpur is 2375 km. If the first train runs at the speed of 150 kmph and second train runs at the speed of 200 kmph, then at what time will both trains meet?
(1) 10:15 AM (2) 02:30 PM (3) 11:30 AM
(4) 01:45 PM (5) 01:35 PM

12. A cycle travels 7.7 km in 3500 revolution of wheels. How much should be the diameter of the wheels to cover double distance in same revolutions?
(1) 0.7 m (2) 1.4 m (3) 2.1 m (4) 2.8 m (5) 3.2 m

13. A man offers 5% discount to all his customers and for members he offers 15% additional discount. Also, an additional discount of 3% is given to anyone who pays in cash. If the man, by mistake, took ₹ 39,000 in cash, from a member for an article whose original price was ₹ 50,000, then how much did the member gain?
(1) ₹ 175 (2) ₹ 163.75 (3) ₹ 230 (4) ₹ 170.25
(5) ₹ 170

14. Three pipe A, B and C can fill up a tank in 6 hours, 10 hours, and 15 hours respectively If the pipe A and C is opened alternatively for 1 hour each and pipe B are opened for forever, when will the tank be filled up?
(1) $4\frac{1}{2}$ hours (2) 3 hours (3) $2\frac{1}{2}$ hours
(4) 1 hours (5) 5 hours



B. Krishna Kishore
Senior Faculty
Dimensions Coaching
Centre, Guntur.

RRB, PO's & Clerks Special

Answers With Explanation

1. (1) C.I – S.I $= P\left(\frac{R}{100}\right)^2$

$\Rightarrow 16 = P\times\left(\frac{10}{100}\right)^2$

$\Rightarrow P = ₹1600$

When interest compounded half-yearly,

C.I = $1600\left[\left(1+\frac{5}{100}\right)^4 - 1\right]$

$= 1600 \times \left(\frac{194481}{160000} - 1\right)$

$= 1600 \times \frac{34481}{160000} = ₹\,344.81$

S.I = $\frac{1600\times2\times10}{100} = ₹\,320$

∴ Required difference

= 344.81 – 320 = ₹ 24.81

2. (2) Nisha takes 25 days to complete the work.
Alka is 25% efficient than Nisha
So, she takes $25\times\frac{4}{5}$ = 25 days.
Let Alka x days to complete the work.

$\frac{x}{20} + 5\left(\frac{1}{20}+\frac{1}{25}\right) = 1$

$\Rightarrow \frac{x}{20} + 5\times\frac{9}{100} = 1$

$\Rightarrow \frac{x}{20} = 1 - \frac{9}{20}$

$\Rightarrow \frac{x}{20} = \frac{11}{20} \Rightarrow x = 11$ days

3. (1) Let the duration of Journey be x hours.

$\frac{600}{x} - \frac{600}{x+\frac{1}{2}} = 200$

$\Rightarrow \frac{600}{x} - \frac{1200}{2x+1} = 200$

$\Rightarrow 2x^2 + x - 3 = 0$

$\Rightarrow 2x^2 - 2x + 3x - 3 = 0$

$\Rightarrow 2x(x-1) + 3(x-1) = 0$

$\Rightarrow (2x+3)(x-1) = 0 \Rightarrow x = \frac{-3}{2}, 1$

Ignore the –ve vanue of x.

∴ Time = 1 hour

4. (4) Here, $\frac{\text{Wheat}}{\text{Oil}} = \frac{4}{9}$

$\frac{\text{Oil}}{\text{Tea}} = \frac{1.5}{14} = \frac{3}{28}$

$\frac{\text{Tea}}{\text{Coffee}} = \frac{5}{2}$

∴ Ratio of Wheat, Oil, Tea and Coffee
= 20 : 45 : 420 : 168

Cost of coffee per kg $= \frac{462}{11} = ₹\,42$

∴ Cost of 2.5 kg wheat

$= \frac{42}{168}\times 20\times 2.5 = ₹\,12.5$

5. (5) Required probality

$= \frac{6c_1\times24c_1}{30c_2} + \frac{6c_2}{30c_2}$

$= \frac{6\times24}{435} + \frac{15}{435} = \frac{48}{145}$

(6-10) :

6. (1) No. of male who likes Physics

$= 1800\times\frac{17}{100}\times\frac{7}{9} = 238$

Total no. of students who like Chemistry $= 1800\times\frac{23}{100} = 414$

∴ Required % $= \left(\frac{238}{414}\times100\right)\%$

= 57.48% ≈ 57%

7. (2) Required total

$= 1800\times\left(\frac{23+12+27}{100}\right)$

$= 1800\times\frac{62}{100} = 1116$

8. (2) Total no. of students who like English and Physics together

$= 1800\times\left(\frac{27+17}{100}\right) = 792$

Total no. of students who like Mathematics and Biology together

$= 1800\times\left(\frac{13+12}{100}\right) = 450$

∴ Required difference
= 792 – 450 = 342

9. (5) Required ratio
= 13 : 8

10. (3) No. of students who like Mathematics

$= 1800\times\frac{13}{100}\times\frac{150}{100}$

= 351

No. of students who like Hindi

$= 1800\times\frac{8}{100}\times\frac{75}{100} = 108$

∴ Required total
= 351 + 108 = 459

11. (2) Let both trains meet t hours after first train leaves Delhi. By then first train have been running for t hours and second train have been running for $(t-3)$ hours
Distence travelled by first train
$= 150t$ km
Distance travelled by second train
$= 200(t-3)$ km
ATQ,
Total distance covered = 2375 km
$\Rightarrow 150t + 200(t-3) = 2375$
$\Rightarrow 350t = 2375 + 600$
$\Rightarrow 350t = 2975$
$\Rightarrow t = 8.5$ hours
∴ Required time at both trains meet = 6 AM + 8.5 hours
= 2 : 30 PM

12. (2) Distance travelled by a wheel in one revolution = Circumference of the whell
$= 2\pi r = \pi d$
The wheel of a circle completes 3500 revolution to complete a distance of 7.7 km = 7700 m.
∴ Distance travelled in one revolution

$= \frac{7700}{3500} = \frac{11}{5}$ m.

$\Rightarrow \pi d = \frac{11}{5}$

$\Rightarrow \frac{22}{7}\times d = \frac{11}{5}$

$\Rightarrow d = 0.7$ m

We need to double the distance covered in 3500 revolution.
∴ Distance covered in one revolution should be doubled.
∴ New diameter of wheel should be 2 × 0.7 = 1.4 m.

13. (2) M.P of an article = ₹ 50,000
Discount given = 5% on M.P

∴ S. P $= 50000\times\frac{95}{100}$
= ₹ 47,500

S.P of members
$= 47{,}500\times\frac{85}{100} = ₹40{,}375$

and additional discount for cash payment

$= 40{,}375\times\frac{97}{100}$
= ₹ 39,163.75

∴ Gain = 39,163.75 – 39000 = ₹ 163.75

14. (1) The part of tank filled by pipe A and B in 1 hour

$= \left(\frac{1}{6}+\frac{1}{10}\right) = \frac{4}{15}$

The part of tank filled by pipe B and C in 1 hour

$= \left(\frac{1}{10}+\frac{1}{15}\right) = \frac{1}{6}$

So, the part of tank filled up in 2 hrs

$= \frac{4}{15}+\frac{1}{6} = \frac{13}{30}$

Then, in 4 hours $= 2\times\frac{13}{30}$

$= \frac{13}{15}$

∴ Empty part $= 1 - \frac{13}{15} = \frac{2}{15}$

So, the empty part of tank will be filled up by pipe A and B.

∴ Required time $= \left(\frac{2}{15}\times\frac{15}{4}\right)$

$= \frac{1}{2}$ hours

∴ Total time taken $= 4+\frac{1}{2} = 4+\frac{1}{2}$ hours

Jobs ఉద్యోగాలు

ఇంటెలిజెన్స్ బ్యూరో

ఇంటెలిజెన్స్ బ్యూరో - **'అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్'** పోస్టుల భర్తీకి ఉద్దేశించిన **ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ - 2017**కు ప్రకటన విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 1300(జనరల్ వర్గానికి 951, ఒబిసిలకు 184, ఎస్సీలకు 109, ఎస్టీలకు 56 పోస్టులు కేటాయించారు)

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా

ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ వివరాలు: ఇందులో టైర్ 1, టైర్ 2 విభాగాలు ఉంటాయి. గంటసేపు జరిగే టైర్ 1 పరీక్షలో అన్నీ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలే ఇస్తారు. జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్/ అనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లకు సంబంధించి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు ఇస్తారు. ఈ విభాగానికి 100 మార్కులు కేటాయిం చారు. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారు. ఇందులో అర్హత పొందినవారిని మాత్రమే టైర్ 2కు అనుమతిస్తారు. డిస్క్రిప్టివ్ టైప్‌లో జరిగే టైర్ 2 పరీక్షకు కూడా గంట సమయం ఉంటుంది. దీనికి 50 మార్కులు కేటాయిం చారు. వ్యాసానికి 30 మార్కులు, ఇంగ్లీష్ కాంప్రహె న్షన్& ప్రీసెస్ రైటింగ్‌కు 20 మార్కులు ఉంటాయి.

టైర్ 1, టైర్ 2 పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా వారిని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది.

టైర్ 1 ఎగ్జామ్ పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్, విజయవాడ కేంద్రాలను ఎంచుకోవచ్చు.

పరీక్ష ఫీజు: రూ.100

ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 2

వెబ్‌సైట్: www.mha.nic.in

అడ్మిషన్స్

తెలంగాణ డిఎంఇ

హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంఇ)- ప్రభుత్వ/ ప్రైవేట్ మెడికల్ విద్యా సంస్థల్లో **జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ** కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు.

కోర్సు కాలవ్యవధి: మూడేళ్లు

గవర్నమెంట్ సంస్థలు - సీట్లు: ఉస్మానియా జనరల్ హాస్పిటల్ 62, గాంధీ హాస్పిటల్ 62, ఎంజిఎం హాస్పిటల్ 62, నిజామాబాద్ ఏరియా హాస్పిటల్ 27, కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ 42, నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ 32

ప్రైవేట్ సంస్థల్లోని సీట్ల వివరాల కోసం వెబ్‌సైట్‌లోని ప్రకటన చూడవచ్చు.

అర్హత: 40 శాతం మార్కులతో ఇంటర్/ ఇంటర్ ఒకేషనల్ పూర్తిచేసి ఉండాలి.

వయసు: జూలై 1 నాటికి 17 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా

గవర్నమెంట్ సంస్థల్లో ఎంపిక ప్రక్రియకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 18

ప్రైవేట్ సంస్థల్లో ఎంపిక ప్రక్రియకు ఆఖరు తేదీ: అక్టోబరు 7

క్లాసులు ప్రారంభం: అక్టోబరు 21 నుంచి

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.200

రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ: ఆగస్టు 24

ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 28

ప్రభుత్వ సంస్థల్లో దరఖాస్తు హార్డు కాపీ సబ్మిషన్‌కు ఆఖరు తేదీ: సెప్టెంబరు 4

వెబ్‌సైట్: http://dme.telangana.gov.in

HIT.. SUPERHIT.. నేడే చూడండి



శాంతి 70 - నారాయణగూడ 11.15,2.15,6.00,9.00

అర్జున్ 70 ఎ/సి - కూకట్‌పల్లి 11.30,2.30,6.30,9.30

రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,6.00,9.00

ప్రశాంత్ 70 ఎ/సి - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00

శ్రీమయూరి 70 - ఆర్.టి.సి.క్రాస్ రోడ్స్ 2.15,6.15,9.15

SVC మహాలక్ష్మి కాంప్లెక్స్ - కొత్తపేట 11.00,2.00

రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15

సంపూర్ణ - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15

శ్రీదేవి - రామచంద్రాపురం 11.15,2.15,6.15,9.15

శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట 11.00,2.00,6.00,9.00

నాగేంద్ర ఎ/సి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00

రాజ్యలక్ష్మి ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00

రంగ ఎ/సి - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00

శారద - కాప్రా 11.00,2.00,6.00,9.00

శ్రీరామ - బహదూర్‌పుర 11.30,2.30,6.00,9.00

సంతోష్ - ఆబిడ్స్ 11.30,2.30,6.00,9.15

స్వప్న ఎ/సి - కాటేదాన్ 2.15,9.00

సత్యం ఎ/సి - అమీర్‌పేట 11.45,2.45,6.45,9.45

వైజయంతి - నాచారం 11.00,2.00,6.00,9.00

అలంకార్ - లంగర్‌హౌజ్ 11.00,2.00,6.00,9.00

సాయిరంగ - మియాపూర్ 11.00,2.00,6.00,9.00

విమల్ - బాలానగర్ 11.15,2.15,6.15,9.15

కళ్యాణి - బోయిన్‌పల్లి 11.00,2.00,6.00,9.00

శ్రీదేవి - చిలకలగూడ 11.15,2.15,6.15,9.15

సెన్సేషన్ ఇస్నోమ్నియ - ఖైరతాబాద్ 11.00,2.00

యాదగిరి - సంతోష్‌నగర్ 11.15,2.30,6.00,9.15

శివరంజని డీలక్స్ - ఇస్నాపూర్ 11.00,2.00,6.00,9.00

ముకుంద్ - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00

ASIAN LAXMIKALA CINEPRIDE - మూసాపేట్ 11.00,2.15,6.00,9.15

ASIAN MULTIPLEX KUKATPALLY - కూకట్‌పల్లి 10.40,1.40,7.15,10.40

ASIAN CINEMAS అత్తాపూర్ 10.30,1.30,4.30,7.30,10.30

ASIAN RADHIKA కాప్రా 10.40,1.25,4.30,10.30

ASIAN SHIVA GANGA దిల్‌సుఖ్‌నగర్ 11.15,6.00

ASIAN CINE SQUARE UPPAL - ఉప్పల్ 10.45,1.25,4.30,7.40,10.25,10.40

PRASADS ఎన్.టి.ఆర్ గార్డెన్స్ - 9.00,11.00, 12.00,5.00,5.15,7.45,10.30,10.45

PVR INORBIT MALL 10.20,11.25,1.30,4.40,7.50,11.00

PVR RK COMPLEX ఎ/సి - 10.00,4.10,7.40,11.10

PVR CENTRAL MALL 10.10,1.20,4.20,7.50,11.00

PVR FROUM MALL 10.20,11.30,12.40,1.30,4.40,5.15,7.50,10.20,11.00

INOX GVK One Mall 10.00,11.00,1.10,4.20,7.30,10.00,10.40

INOX 10.00,1.00,4.05,7.10,10.15

BIG Cinemas AMEERPET 10.00,1.00,4.10,7.15,10.25

BIG Cinemas SHAMEERPET ఎ/సి - 10.00,1.00,7.10,10.20

Cinépolis KUKATPALLY 10.00,1.05,4.10,5.00,7.15,10.20

Cinépolis CCPL - MALKAJGIRI 10.00,1.05,4.10,7.15,8.00,10.20

Cinépolis ATTAPUR 10.00,11.00,1.05,4.10,7.15,10.20,11.00

TIVOLI SECUNDERABAD ఎ/సి - 10.40,1.50,4.40,10.50

Cine Planet కోంపల్లి 10.20,1.30,4.20,7.15,10.30

MIRAJ CINEMAS 10.50,1.50,8.00,11.00

ఇసిఐఎల్ క్రాస్ రోడ్స్ 2.00,6.15,9.00

BVK MULTIPLEX L.B.NAGAR 10.45,1.45,4.45,10.30

ASIAN CINEMAS - హన్మకొండ 10.30,4.25,10.15

GEETHA ASIAN - నిజామాబాద్ 10.40,1.30,7.40,10.30

- వరంగల్ 9.50,12.55,1.00,4.05,7.15,10.15,10.25

SVC ప్రతిమా - కరీంనగర్ 1.50,4.40

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎరువుల దుకాణాలు

అర్గుల్ వార్ అగ్రో ఏజెన్సీ	08732-223729
శ్రీనివాస ఫర్టిలైజర్స్	08732-226833
గాయత్రీ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్	08732-230898
జేకే సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్	9490409438
పడిగెల్ వార్ ఆగ్రోల్ ఏజెన్సీ అండ్ ఫర్టిలైజర్స్	08732-226597
మురళీకృష్ణ ఏజెన్సీస్	9848777767
చైతన్య ఏజెన్సీస్	08732-231234
అర్గుల్‌వార్ ఏజెన్సీస్	08732-223729
వాసవీ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్	08732-236274
శ్రీసాయి సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్	9440739618
శ్రీగణేష్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్	9247269789
మనగ్రోమోర్	08732-231703

కొనసాగుతున్న సినిమా షూటింగ్



ఎల్‌బీ శ్రీరాంకు సీన్ వివరిస్తున్న దర్శకుడు



మంచిర్యాలలో షూటింగ్‌లో పాల్గొన్న కళాకారులు

తాంసి : నాలుగు రోజుల నుంచి తాంసి, భీంపూర్ మండలాల్లో నిర్మిస్తున్న సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమా షూటింగ్ కొనసాగుతుంది. శనివారం కూడా ఫైట్‌తో పాటు ఓ పాటను చిత్రీకరించారు. సాయిసెల్యూలైడ్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సప్తగిరి ఎల్ఎల్‌బీ షూటింగ్‌ను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్కన మహారాష్ట్ర నుంచి కూడా పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చి చూస్తున్నారు. తాంసి మండల కేంద్రానికి చెందిన డా. రవికిరణ్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో హీరో సప్తగిరితో పాటు పలుకుబడి గల వ్యక్తులు ఇందులో నటిస్తున్నారు. నేటితో ఈ సినిమా షూటింగ్ ఇక్కడ సమాప్తి కానుంది. మరో 20 రోజులు విదేశాలల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాత డా.రవికిరణ్ తెలిపారు. సినిమాను చూసి తమను ఆదారించాలని ఆయన కోరారు.

పల్లె ప్రాంతాల్లో సినిమా తీయడం సంతోషంగా ఉంది

- సప్తగిరి ఎల్ఎల్‌బీ హీరో గిరి

పల్లె ప్రాంతాల్లో సినిమా తీయడం ఎంతో సంతోషంగా ఉందని సప్తగిరి ఎల్ఎల్‌బి సినిమాలో నటిస్తున్న హీరో గిరి తన మనుసులో మాట చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా అందాలు ఎంతో అమోఘమన్నారు. ఆదిలాబాద్ అంటే మొదట్లో వెనుకబడ్డదనుకున్న తాను వచ్చి చూడగానే అన్ని మర్చిపోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. మారుమూల ప్రాంతాల్లో సినిమా తీస్తే ఇంత అభిమానం ఉంటుందని ఊహించలేదని చెప్పుకొచ్చారు. పట్టణాల్లో తప్ప.. పల్లె వాతావరణం తెలియని తమకు ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు అయినా క్షణాల్లో గడిచిపోయాయని వివరించారు. మొదటి సినిమా సప్తగిరి ఎక్స్‌ప్రెస్ తనకు ఎంతో పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందని దానికంటే కూడా ప్రస్తుతం తీస్తున్న సప్తగిరి ఎల్ఎల్‌బి మరింత ప్రజాధారణ పొందనున్నట్లు ఆ శాభావం వ్యక్తం చేశారు.

మంచిర్యాలలో సినిమా షూటింగ్...

మంచిర్యాల టౌన్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన సినిమా షూటింగ్ చూపరులను అమితంగా అలరించింది. లక్షిత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న త్రినేత్రి సినిమా షూటింగ్ జిల్లా కేంద్రంలోని ఎంసీసీ క్వారీ రోడ్డులో జరిగింది. షూటింగ్‌లో భాగంగా పాట చిత్రీకరణ చేశారు. ఈ సందర్భంగా భారీ శివలింగం ఏర్పాటు చేసి అఘోర వేషధారణలో కళాకారులు పాటపై నృత్యం చేసే దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. కాగా మరికొద్ది రోజుల పాటు సినిమా షూటింగ్ మంచిర్యాలలో కొనసాగనున్నట్లు నిర్మాణ యూనిట్ సభ్యులు తెలిపారు. సినీ నిర్మాతలు ఎడవెల్లి వెంకట్‌రెడ్డి, కాచిడి గోపాల్‌రెడ్డి, దర్శకుడు తిరుపతి, వర్మ, కెమెరామన్ విద్యాసాగర్ తదితరులు పాల్గొనగా సంగీతం జయంత్, పాటల రచయితగా అడ్డిచెర్ల సాగర్, మండిగం రాములు వ్యవహరించారు. ప్రధాన నటులుగా బోడకుంట కుమార్, పెట్టం రమేష్ చంద్రం, సలీం, ఖలీంలు ముఖ్య పాత్ర పోషించారు.

ఢిల్లీలో గోండ్వానా డిక్షనరీ ఆవిష్కరణ

● హాజరైన జిల్లా ప్రతినిధులు



ఢిల్లీలో గోండ్వానా డిక్షనరీని ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రులు

సిర్పూర్(యు) : జాతీయ గోండి భాష సెమినార్, గోండ్వానా గోండి డిక్షనరీ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా శనివారం ఢిల్లీలో నిర్వహించిన సెమినార్‌కు ఉమ్మడి జిల్లా ఆదివాసీ ప్రతినిధులు, ఆదిలాబాద్ ఎంపీ జీ. నగేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోండ్వానా భాష సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షణ కోసం చర్చించారు. అదే విధంగా రాబోయే రోజుల్లో సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలు, భావితరానికి వాటిని ప్రసరింపజేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రతినిధులు జిల్లాలో ఎదుర్కొంటున్న ఆదివాసీల సమస్యలపై మంత్రులతో పాటు ఉన్నతాధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి పగాన్ సింగ్ కులాస్తే, జాతీయ ఎస్టీ కమీషనర్ చైర్మన్ అనుసయ్య, ఆదిలాబాద్ ఎంపీ జీ. నగేష్, ఎంపీ విక్రందేవ్ ఉసెండి, బలభద్ర మజి, కనడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మల్లిక, రిటైర్డ్ ఐఏఎస్, అఖిల భారతీయ గోండ్వానా గోండ్ మహాసభ అధ్యక్షుడు శివపాల్ శౌరి, ఉమ్మడి జిల్లా నాయకులు అనక దేవేందర్, అర్క మానిక్‌రావు, కోట్నాక భీంరావు, వెడ్మ జయవంతరావు, కొరెంగ సీతారాం, గెడెం జనార్ధన్, అర్క గోపాల్, కొరెంగ దౌలత్‌రావు పాల్గొన్నారు.

బ్రహ్మణవాడలో ఎక్కాహం



ఎక్కామ భజన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు

ఆసిఫాబాద్ : శ్రావణ శనివారాన్ని పురస్కరించుకుని ఆసిఫాబాద్ పట్టణంలోని బ్రహ్మణవాడ హనుమాన్ ఆలయంలో ఎక్కాహం భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి పాటలను ఆలపించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.

కుమరం భీం జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు

● మెట్ట పంటల ఆశలు సజీవం ● బెజ్జూరులో అత్యధికం.. కౌటాలలో అత్యల్పం

ఆసిఫాబాద్ : కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారు జామున ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. నిన్న మొన్నటి దాకా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఆందోళనకు గురైన పత్తిరైతులు ఈ వర్షాలకు ఆనంద పర్వసులయ్యారు. జిల్లాలో అధికారికంగా అందిన గణంకాల ప్రకారం కాగజ్‌నగర్ రెవెన్యూ డివిజన్ బెజ్జూరు మండలంలో అత్యధికంగా 4.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా బెజ్జూరు పక్కనే ఉన్న కౌటాల మండలంలో 4 మీ.మీ వర్షపాతం నమోదయింది. అలాగే ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో జిల్లా కేంద్రంలో 4.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా పక్కనే వాంకిడి మండలంలో 5 మి.మీ వర్షం కురవడం విశేషం. ఇక జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం నమోదు ఇలా ఉంది. జైనూర్‌లో 6.8 మి.మీ, సిర్పూర్(యు)లో 6.2 మి.మీ. తిర్యాణిలో 20.4 మి. మీ, రెబ్బెనలో 6.6 మి.మీ, కెరమెరిలో 24.2 మి.మీ, కాగజ్‌నగర్‌లో 43.2 మి.మీ, సిర్పూర్(టి)లో 10.4 మి.మీ, దహెగాంలో 39.6 మి.మీ వర్షాపాతం నమోదు అయింది. ఈ వర్షాలకు పత్తిలో పదును సరిపోవడంతో రైతులు ఉత్సాహంగా ఎరువులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కూడా ఎరువులు అవసరం మేరకు అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది.



పెంచికలపేట-దహెగాం మధ్య ఎడ్లబండిపై పెద్దవాగు దాటుతున్న ప్రజలు

ఉధృతంగా ప్రవహిస్తున్న పెద్దవాగు..

బెజ్జూరు : బెజ్జూరు, పెంచికలపేట మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దహెగాం-పెంచికలపేట మండలాల మధ్య ప్రవహిస్తున్న పెద్దవాగు ప్రవాహం సైతం వర్షానికి పెరగడంతో వివిధ గ్రామాల నుంచి వెళ్లి వచ్చే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు అతికష్టం మీద పెద్దవాగును ఎడ్లబండ్లపై దాటుతున్నారు.

గూడెంలో శ్రావణమాస భక్తుల సందడి

● భక్తిశ్రద్ధలతో స్వామి వారికి ప్రత్యేక వ్రత పూజలు



శ్రావణమాస ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు

దండేపల్లి : పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మూడో శ్రావణ శనివారం బహుళ పంచమి సందర్భంగా దండేపల్లి మండలం గూడెంగుట్ట శ్రీరమ సహిత సత్యనారాయణస్వామి దేవస్థానంలో శనివారం వందలాది మంది భక్తులు తరలివచ్చి స్వామికి ప్రత్యేక శ్రావణ పూజలు చేశారు. శ్రావణ మాసంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, ఆలయ సమీపంలో గల పవిత్ర గోదావరినదిలో పుణ్యస్నానం ఆచరించి, గంగమ్మ తల్లికి పూజలు చేశారు. అనంతరం శ్రీసత్యదేవుడిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి నిత్యపూజలు, అభిషేకాలు, కుంకుమార్చన, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు గావించి శ్రావణమాస ప్రత్యేక పూజలు చేశారు. దీంతో గూడెం దేవాలయం, గోదావరితీరంలో భక్తులతో శ్రావణమాస సందడి నెలకొంది.

వర్షం కోసం రైతుల పూజలు



బోథ్‌లో గ్రామదేవతలకు నీళ్లు పోసేందుకు ఊరేగింపుగా వెళ్లిన రైతులు

బోథ్ : వర్షాలు కురవాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని రైతులు శనివారం గ్రామదేవతలకు పూజలు చేశారు. మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు, గ్రామస్థులతో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం, సమీపంలోని మహాలక్ష్మీఆలయం, వేంకటేశ్వరస్వామి, విఠలేశ్వర ఆలయాల్లో దేవతా విగ్రహాలకు జలాభిషేకం చేశారు. పక్షం రోజులుగా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ గ్రామదేవతలన్నింటికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు.